Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 50

(Feb. 23, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 50

(Feb. 23, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

12 పేజీలు 3 అణాలు

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 23-2-47 ఆదివారం [సంచిక 50

ఈ సంచికలో

- అఖిలభారత ట్రేడ్‌యూనియన్ మహాసభ
- ఎస్టేట్ ల్యాండ్ రివెన్యూబిల్లు
- పోలీసు రిపోర్టులు నమ్మవద్దు
- మలబారులో పోలీసు దురంతాలు
- ఆంధ్రమహిళలలో అపూర్వచైతన్యం
- పాలస్తీనా పరకతూపం
- హెడ్మాస్టరు దుండగాడు
- సింగరేణి సమ్మె
- ఇంకా ఎన్నో

ఢిల్లీలో కమ్యూనిస్టులకేసులు రద్దు చేసుకున్నారు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21

1946 లో విజయ దినోత్సవానికి వ్యతిరేకించి నందుకు అరెస్టు చేయబడిన వారిమీద, మునిసిపల్ కార్మికుల సమ్మె సందర్భంలో అరెస్టు చేయబడిన వారిమీదా మొత్తం 27 గురు కమ్యూనిస్టులపై గల కేసులను ఢిల్లీరాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించు కొన్నది.

బ్రిటిష్ ప్రకటన ప్రతిష్టంభన తొలగించదు

అస్సాం ప్రధాని గోపీనాథ బార్డోలాయి ప్రకటన

గౌహతి, ఫిబ్రవరి, 21

అస్సాం ప్రధాని గోపీనాథ బార్డొలాయ్ బ్రిటిష్ ప్రకటనపై ఇలా అన్నారు.

"బ్రిటిష్ ప్రకటనను చదువుతూనే నాకు తోచినదేమంటే, భారత దేశంలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకుచేసిన ఈ ప్రకటనద్వారా ప్రతిష్టంభన మరింత శాశ్వతంగా నిలిచి పోయేందుకే ఉపయోగపడుతుంది."

కాంగ్రెస్ వర్కింగు కమిటీ ఆలోచించి ఈవిషయమై స్పష్టంగా తమ అభిప్రాయాన్ని ప్రకటిస్తారని ఆయన అన్నారు.

తేదీలకు బ్రిటిష్‌వారు కట్టుబడరు

నేషనల్ హెరాల్డు విమర్శ

లక్నో, ఫిబ్రవరి 21

నేషనల్ హెరాల్డు (కాంగ్రెస్) పత్రిక బ్రిటిష్‌ప్రకటనపై ఇలా వ్రాసింది:

"బ్రిటిష్ ప్రకటనలో చెప్పిన తేదీమార్పు రానిదికాదు. ఇండియాను వదలిపెట్టితీరుతా రని అర్థంకాదు. వారు వెళ్ళడమనేది 1948 జూన్ నాటికి భారతీయుల బలమెంతవుంది అనే విషయంమీద, అప్పటికి బ్రిటిష్‌వారి ఉద్దేశాలేమిటి అన్నదానిమీద ఆధారపడి వుంటుంది. ఎందుకంటే లార్డు బర్కెన్ హెడ్ చెప్పిన మాటలే దీనికి తార్కాణం: "బ్రిటిష్ వారెప్పటికి తేదీలకు దాసులుకారు."

అయితే దీనిని నిర్ణయించినందుకు సంత సిస్తూ ఆపత్రిక యింకా ఇలా వ్రాసింది,

లీగుసభ్యుల మాటేమిటి?

"తాత్కాలిక ప్రభుత్వంలో లీగుసభ్యులు ఉండ నా లేదన్న అంశంపై బ్రిటిష్‌ప్రకటన సమాధాన మివ్వడంలేదు. అందువల్ల బ్రిటన్ ఇంతవరకు చేసిన ప్రకటనలు, వాగ్దానాలు, నాటికి పోయినవి. వైస్రాయి చర్యలమీదగాని లీగు విప్పుకారిగా ఉన్నందుకుగాని పల్లెత్తు మాట అనలేదు.

"బ్రిటిష్ ప్రణాళికలో చెప్పినట్లు అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం గలదిగా రాజ్యాంగ సభ ఉండాలని చెబుతున్నారు కాని, ఏపార్టీని సదర్మం నిర్వర్తించమని చెప్పకపోవడంలో రాజ్యాంగసభకు ఇబ్బంది ఏర్పడుతున్నది.

"ఈ బ్రిటిష్ ప్రకటనలో అధికారాన్ని ఎవరికి అప్పగిస్తారనే విషయంలో అతిప్రమాదకరమైన అస్పష్టత కనబడుతున్నది."

కాంగ్రెస్-లీగ్ చర్చలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21

బ్రిటిష్ ప్రకటనలో భారతసమస్య తిరిగి తెడ్డొచ్చి మొదలుపెట్టమన్న స్థితికివచ్చింది. రాజ్యాంగసభలో లీగు చేరకపోతే, అసభ ఏమవుతుందో తెలియదు. తాత్కాలిక ప్రభుత్వంలో లీగుసభ్యులు ఉండాలా లేదా అన్న అంశం తేలలేదు. అసలు ఇన్నిరోజుల సంప్రతింపులు, ఎన్నికలు, సభలు, సమావేశాలు, తీర్మానాలు, బ్రిటిష్ అవార్డులు అన్నీ, పోయితిరిగి మరొక కొత్తసమస్య. కొత్తపరిష్కార మార్గంఅంటూ బ్రిటన్ భారతదేశంపై వదవేసింది.

బ్రిటిష్ ప్రకటనను చర్చించేందుకు తాత్కాలిక ప్రభుత్వంలోని కాంగ్రెస్, లీగ్ సభ్యులు వేరువేరుగా చర్చలు కొనసాగించారు. చర్చలింకా సాగుతున్నవిగాని కార్యవర్గసమావేశాలు జరిగేవరకు ఏనిర్ణయమూ తేలదు. కాంగ్రెస్ వర్కింగుకమిటీ మార్చి 8 వ తేదీన సమావేశమవుతుంది. లీగువర్కింగు కమిటీ ఎప్పుడు సమావేశమవుతుందో ఇంకా ప్రకటించలేదు.

వేవెల్-నెహ్రూ మంతనాలు

ఈరోజు పండిత నెహ్రూ లార్డు వేవెల్‌ను కలుసుకొని సంప్రతించాడు.

ఈప్రకటనలో పైకికనిపించేంతదానికన్నా ఎక్కువ సంతృప్తి చెందవలసిన అంశమేదీ లేదని కాంగ్రెస్‌వర్గాలలో అనుకుంటున్నారు. కాని కొంత ఉత్సాహం మాత్రం బాగా కనిపిస్తున్నది.

లార్డు మౌంట్ బాటన్ వేవెల్‌కన్నా ఎక్కువ అధికారాలతో వస్తాడని, తాత్కాలిక ప్రభుత్వాన్ని మరింత అధికారయుతంగా చూస్తాడని కొందరనుకుంటున్నారు.

వేవెల్ తొలగింపు

భేదాభిప్రాయాలే కారణమట

లండన్, ఫిబ్రవరి 21

భారతదేశ పాలనలో విషమస్థితి ఏర్పడినప్పుడు దానినెలా పరిష్కరించాలన్న విషయంలో బ్రిటిష్ ప్రభుత్వానికీ వేవెల్‌కూ భేదాభిప్రాయాలు వచ్చాయి. అందువల్లనే అతనిని తొలగించారు: నమ్మకమైన వార్తలవల్ల తెలుస్తున్నదని రాయిటర్ రాజకీయ విలేఖరి రాస్తున్నారు.

భారతదేశంలోని కొన్ని ప్రాంతాలపై బ్రిటన్ తన బాధ్యతను వదులుకోవాలని, అక్కడి బ్రిటిష్ ఆఫీసర్లను తొలగించాలని వేవెల్ కోరాడట.

అనవసరంగా విరాళ చెందనివ్వమే నంటూ బ్రిటిష్ ప్రభుత్వం వేవెల్ కోర్కెను నిరాకరించింది. అదీకాక సివిల్ సర్వీసు ఉద్యోగులను కొత్తగా నియమించడంలేదు. ఉన్నవారు రిటైరవుతున్నారు. ఇందువల్ల భారత రాజకీయ పక్షాలనే ఇంతలోగా "ఏదో మీ భవిష్యత్తు మీరే నిర్ణయించుకోండి" అనాలని బ్రిటన్ అన్నదట.

అదేగాక లీగుసభ్యులు రాజ్యాంగసభలో చేరకుండా తాత్కాలిక ప్రభుత్వంలో ఉంటే కాంగ్రెసు రాజీనామా ఇస్తుందని నెహ్రూ వ్రాశాడు. ఈ విషయంలో తీసుకోవలసిన చర్య గూర్చి వేవెల్‌కూ బ్రిటిష్ ప్రభుత్వానికీ భేదం వచ్చిందట.

వేవెల్ బహిరంగ ప్రకటన చేయడానికి ప్రభుత్వం అనుమతించాలని కామన్సులో వచ్చే సోమవారం కొందరు ప్రశ్నించ మన్నారు.

కామన్సులో చర్చ

కామన్సులో అట్లీ ప్రకటనపై వచ్చేవారం చర్చ జరుగుతుంది. ప్రభువుల సభలో మంగళవారం చర్చ జరుగుతుంది. కన్సర్వేటివ్‌లకు మెజారిటీ ఉంది గనుక బ్రిటిష్ ప్రభుత్వంఓడిపోవచ్చును అయినా అందువల్ల తీవ్రమైన మార్పేమీ రాదు. అయినా కన్సర్వేటివ్‌లు అట్లీపై దెబ్బతీయాలని చూస్తున్నారు.

గాంధీజీ మౌనం

గాంధీజీకి అట్లీ ప్రకటనను చదివి వినిపించారు. కాని ఆయన ఈ విషయమై ఏమీ వ్యాఖ్యానించలేదు.

విద్యార్థి నాయకుని అరెస్టు

మద్రాసు, ఫిబ్రవరి 21

మద్రాసు విద్యార్థినాయకుడు పి. రామచంద్రన్‌ను నేడు జార్జిటౌనులో పోలీసులు ప్రజారక్షణచట్టం క్రింద అరెస్టుచేసి వేలూరుజైలుకు తీసుకుపోయారు.

బర్మా గవర్నరు కార్యవర్గం మార్పులు

రంగూన్, ఫిబ్రవరి 21

ఆంటీ ఫాసిస్టు లీగుకు చెందిన మరి ముగ్గురు బర్మా మంత్రివర్గంలోకి చేర్చుకోబడ్డారు. లీగ్ కార్యదర్శి థకిన్ క్యాబిన్ (పోలీసు శాఖ), లీగ్ సుప్రీం కౌన్సిలు సభ్యు ఉబాచౌ (వార్తాశాఖ), బర్మా ముస్లింనాయకుడు అబ్దుల్ రజాక్ (విద్యా, ప్లానింగ్ శాఖలు) నూతనంగా మంత్రివర్గంలోకి తీసుకోబడ్డారు. ఇంతవరకు పోలీసు శాఖను నిర్వహిస్తున్న థకిన్ మ్యా ఫైనాన్సు శాఖను చూస్తారు. దానిని చూస్తున్న యూటిన్‌తూట్ లండన్‌లో బర్మా హై కమీషనరుగా నియమించబడతాడు.

మంత్రి వర్గంలోకి కమ్యూనిస్టుల్ని కూడా చేర్చాలని అంగ్‌సాన్ ప్రయత్నించాడు కాని. కమ్యూనిస్టులు ప్రభుత్వంలో చేరే ముందు పౌరసత్వపు హక్కులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వంలో వున్న విప్లవ వ్యతిరేకులను పంపివెయ్యాలి. కమ్యూనిస్టు పార్టీకి ఆంటీ ఫాసిస్టు లీగుతో సమానంగా మంత్రి స్థానాలు ఇవ్వాలని కోరారు. ఎర్రజెండా కమ్యూనిస్టులపైనిషేధం తొలగించాలన్నారు. కాని, ఆంటీ ఫాసిస్టు లీగ్‌నాయకులు సమ్మతించక పోవడంచేత సంధి కుదరలేదు.

దోబామా పార్టీ ఎన్నికలలో పాల్గొనదు

బర్మా ఎన్నికలు న్యాయంగా జరగవు గనక వాటిలో పాల్గొనమని దోబామా (బర్మా బర్మీయులకే) పార్టీ ఒక తీర్మానం చేసింది.

భారతీయులకు వోటుహక్కు

బర్మా ప్రభుత్వ ఉపాధ్యక్షుడు అంగ్‌సాన్ భారతీయులు తమ వోటు హక్కును గురించి అదుర్దాపడవద్దంటూ ఒక ప్రకటన చేశాడు. రాబోయే రాజ్యాంగసభ ఎన్నికలు బ్రిటిష్ శ్వేతపత్ర నిర్ణయాలప్రకారం జరగవలసి వున్నా,ఎన్నికలపద్ధతిని రాజ్యాంగసభసరిదిద్ది వోటుఅర్హత అందరికీ కలిగిస్తుందనిచెప్పారు.

కోయంబత్తూరు సమ్మె ముగిసింది

మద్రాసు, ఫిబ్రవరి 21

బోనసు విషయమై ప్రధాని నిర్ణయానికి మిల్లు యజమానులూ, కార్మికులూ కూడా అంగీకరిస్తామని వొప్పుకోవడంవలన కోయంబత్తూరు బట్టలమిల్లులలో 12 వ తేదీనుండి జరుగుతూన్న సమ్మె అంతమయింది, సమ్మె సందర్భంలో అరెస్టుచేయబడిన వారందరినీ విడిచిపెట్టడానికీ, కోయంబత్తూరులో నిషేధాజ్ఞలు రద్దుచేయడానికి ప్రభుత్వం ఆజ్ఞలను జారీచేసిందని యూనియన్ కార్యదర్శి ప్రకటించారు.

సమ్మె జరగటానికి యజమానులే కారణం

తమిళనాడు రాష్ట్ర కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ కామరాజ నాడార్ సమ్మె ముగిసినందుకు ఉత్సాహాన్ని తెలుపుతూ ఒక ప్రకటనచేశాడు. దానిలో ఆయన "జనవరిలో నేనూ, ప్రధానీ మిల్లుయజమానులను కలుసు కొన్నప్పుడు ఈ షరతులకే వారు అంగీకరించివుంటే సమ్మె రాకపోయి వుండేది. కాని, మిల్లు యజమానులు మహామొండిగా తిరస్కరించారు" అని చెప్పారు.

రైల్వే చార్జీలను తగ్గించాలి

ఆంధ్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ ప్రకటన

బెజవాడ, ఫిబ్రవరి 21

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఇలా ప్రకటిస్తుంది.

రైల్వేచార్జీలు రూపాయి 1 కి 0-1-0 చొప్పున, ఆహారధాన్యాలపైకేతుకు ఒకపైసా, గుడ్డలపై గజానికి ఒకపైసా చొప్పున రవాణా రేట్లు హెచ్చు చేయబడతయ్యని రైల్వేట్రాన్స్‌పోర్టు సభ్యుడు జాన్‌మత్తయిగారు కేంద్ర శాసనసభలో 1947-48 సంవత్సరపు రైల్వే బడ్జెటును ప్రవేశపెడుతూ చెప్పాడు. ప్రయాణచార్జీల హెచ్చింపులను మార్చి 1 కి అమలుజరపాలని, రవాణారేట్ల హెచ్చింపులు ఏప్రిల్ 1కి అమలుజరపాలనికూడా చెప్పారు.

దీనికి వీరు చెప్పినకారణం యేమిటంటే, కార్మికుల కివ్వవలసిన యింటెరిమ్‌నివారణ, కరువుభత్యం, చవుకడిపోలమీద అవుతున్న ఖర్చు మొదలగువాటితోటి వారి జీతాలబిల్లు 85 కోట్లుదాకా పెరిగింది. ఇంత పెద్దఖర్చు భరిస్తూ, డిప్రీసియేషన్‌ఫండు, వడ్డీలు వగైరాలకు యివ్వాలంటే 10½ కోట్లు యింకా అదనంగా కావలసివచ్చిందని. దీని కొరకు ప్రయాణపు ఛార్జీలు, రేట్లు హెచ్చు చేయవలసివచ్చిందన్నారు. ముందుప్రకటించబడనున్న జీతాల కమిషన్ సిఫార్సుననుసరించి కార్మికుల జీతాలు హెచ్చు చేయవలసివస్తే, దానికి కావలసిన డబ్బు కొరకు కొత్త సూచనలను శాసనసభముందు పెట్టవలసియున్నది. వాటిని శాసనసభ ఆమోదించాలని అన్నారు. దీని అర్థం ఇపుడు హెచ్చుచేయబడిన రైల్వే ఛార్జీలు, రేట్లు మరింత హెచ్చుచెయ్యబడుతయ్యని యీ హెచ్చింపులు ప్రజలను ఆర్థికంగా మరింత అధ్వాన్నస్థితికి దింపుతాయి. లోగడ 1940 లో 1-0-0 కి 0-1-0 చొప్పున రైల్వే ఛార్జీలు, గూడ్సుద్వారా సరఫరా అగు సరకులపై 100 కి 12½, రైల్వే పార్సెళ్ళకు నూటికి 25 వంతుల చొప్పున హెచ్చుచేయడం జరిగింది. ఇవే భారనుమకుంటుంటే, యిప్పుడుయింకా హెచ్చు చేయడంప్రజల కష్టాలు పోగొట్టుతామని ప్రతిజ్ఞలు చేసిన ప్రజాప్రతినిధులు అనుసరించవలసిన పంథా కాదు.

ఈ హెచ్చింపులు దేనికి దారితీస్తయి: రైల్వేకార్మికులమీదకు మిగతా ప్రజానీకాన్ని యెదురుతిప్పేందుకు, వీరిద్దరిమధ్య చీలికలు కల్పించేందుకు చక్కగా తోడ్పడతయి. ఈ విధంగా రైల్వేకార్మికుల పూర్తి కోర్కెలను నిరాకరించేందుకు యిది అవకాశాన్ని కల్పిస్తయి. రైల్వే ఆదాయంలో కోట్లకొలది ధనాన్ని దోచుకుపోయేందుకు అనవసరమైన విధుల నన్నిటిని బ్రిటిషు సామ్రాజ్యవాదులు సృష్టించారు. రైల్వేలను అభివృద్ధిపర్చకుండా రైల్వేకార్మికుల జీతాలను, యితర సౌకర్యాలను పెంపుచేయకుండా వీటికింద కోటానుకోట్లను కూడబెట్టడంజరుగుతున్నది. తాత్కాలిక ప్రభుత్వం సామ్రాజ్యవాదుల కోసం ఖర్చుపెడుతున్న అనవసర వ్యయాలను రద్దుచేసి డిప్రీసియేషను ఫండు వగైరాలలో మూల్గుతున్న ద్రవ్యాన్ని బయటకు లాగితే, రైల్వే చార్జీల, రేట్ల హెచ్చింపులను ప్రవేశపెట్ట నక్కరలేదు. రైల్వేకార్మికుల కోర్కెలను నిరాకరించేందుకు యీ యెత్తు కాబట్టి. రైల్వేకార్మికులు ముఖ్యంగా యీ హెచ్చింపులకు వ్యతిరేకంగా ఆందోళనచేయాలి. ఆంధ్రాలోని కార్మిక సంఘాలన్నీ, దీనికి వ్యతిరేకంగా నిరసన సభలు. వూరేగింపులుజరిపి వీటిని అనుచేయమని రైల్వే ట్రాన్సుపోర్టు మెంబరుకు, జవహర్‌లాల్‌కు (కేంద్రప్రభుత్వపు వైస్‌ప్రెసిడెంటు) టెలిగ్రాములను తీర్మానాలను పంపాలి."

రైల్వేఛార్జీల హెచ్చింపు కూడదు

స్టేట్ కౌన్సిల్ చర్చ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21

రైల్వే బడ్జెట్‌పై స్టేట్‌కౌన్సిలో ఈరోజు సామాన్య చర్చ జరిగింది. రైల్వేఛార్జీలు హెచ్చించినందుకు, మూడవతరగతి ప్రయాణీకులకు సౌకర్యాలు చేయకుపోయినందుకు సభ్యులు చాలమంది ప్రభుత్వాన్ని విమర్శించారు.

శ్రీ నారాయణ్ మెహతాగారిలా అన్నారు: "ఛార్జీలు హెచ్చించేందుకు తగిన కారణమేమీ చూపలేదు. రైల్వే ఆర్థిక ఉపసంఘ నివేదిక వచ్చేవరకు ప్రభుత్వం ఆగి ఉండవలసింది. రూ 109 కోట్ల నిల్వవుండగా తిరిగి అయిదుకోట్లరూపాయలు చేర్చవలసిన అవసరమేమీ కన్పించడంలేదు."

నిరంకుశోద్యోగుల బడ్జెట్

వి. వి. కాలికర్‌గారిలా అన్నారు: "పూర్వం ఇంగ్లీషు ఉద్యోగి చేయలేనిది ఈ ప్రజా ప్రభుత్వం చేసింది. అదేమంటే రైల్వే ఛార్జీలు హెచ్చించడం.

"నిరంకుశోద్యోగుల, బాధ్యతలేని కార్యకర్తల ముద్రపడిన ఈ బడ్జెటును బాధ్యతగల ప్రభుత్వం ప్రతిపాదించడం చాల విచిత్రంగా ఉన్నది. రైల్వే కార్మికులను ప్రభుత్వము ఉదారభావంతో చూడాలి. తగాదా కోరులకు అవకాశ మివ్వరాదు."

బ్రిజలాల్ బియానీగారు, ప్రయాణీకులు పడుతున్న అగచాట్లనువిపులంగావివరించారు. యుద్ధం ముగిసినా ఈ కష్టాలు తీరేట్టులేవన్నారు. ఇప్పుడు మరీ చార్జీలు హెచ్చించడము సరికాదన్నారు.

ఇది ప్రజల బడ్జెటుకాదు

రూప్‌చంద్‌గారిలా విమర్శించారు:

"ప్రజాప్రభుత్వం ప్రజలబడ్జెటును ప్రవేశపెట్టలేదు. రైలు ప్రయాణ సౌకర్యాంలలో మార్పు రాలేదు. ఇంకేమీ చేయకనే ఛార్జీలు హెచ్చించడం మాత్రం జరిగింది."

నేటి ప్రయాణీకుల అవస్థలు ఘోరంగా ఉన్నవంటూ, చార్జీలు హెచ్చించడాన్ని పర్సూటీసింగ్ సమర్థించారు.

రైళ్ళకోసం ప్రజలా? ప్రజలకోసం రైళ్ళా?

మహేంద్రలాల్‌దాస్ "మాట్లాడుతూ, ప్రజలకోసం రైళ్ళు వుండాలిగాని, రైల్వే కంపెనీ ఆదాయంకోసం ప్రజలున్నారనుకోడం సరికాదన్నారు.

కేంద్రప్రభుత్వానికి అధికారంలేని కాంచరపురంలో రైల్వే ఇంజన్ల కర్మాగారం నియమించడంసరికాదని కుంజ్రూ, తిరుమలరావుగారలు విమర్శించారు.

ప్రభుత్వ సమాధానం

ప్రభుత్వ పక్షంగా చీఫ్ కమిషనర్ ఇలా సమాధాన మిచ్చారు:

ప్రయాణీకులు పడుతున్న బాధలునిజమే. అన్నిటిలో పరిస్థితి ఇలాగేఉంది. రిజర్వు ఫండుకు ఎక్కువడబ్బు తీసివుంచామనడం సరికాదు.

జాన్‌మత్తయ్ మాట్లాడుతూ ఛార్జీలు హెచ్చించడాన్ని సమర్థించారు.

సభ ఫిబ్రవరి 24 కు వాయిదాపడింది.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

భారతదేశ సమైక్యతను విచ్ఛిన్నంచేసే పన్నాగం

ప్రజాశక్తి
1947 ఫిబ్రవరి 23 : ఆదివారం

అతి నిరంకుశ శాసనం

మద్రాసు ప్రభుత్వం ప్రస్తుతం అమలులో వున్న 'ప్రజారక్షణ ఆర్డినెన్సు'కు అనుగుణంగా చేయబోయే చట్టంయొక్క ముసాయిదా బిల్లును ప్రకటించింది. "అశాంతిని కల్గించేవారి చర్యలను అరికట్టడానికి ప్రస్తుతమున్న శాసనాలు సరిపోనందున" కొత్తశాసనం చేయవలసి వచ్చిందని ప్రభుత్వం చెప్పుకొంది.

సామ్రాజ్యవాదులు ఆర్డినెన్సులు, నిర్బంధశాసనాలు వగైరా చేయవలసి వచ్చినప్పుడల్లా ఇలాంటి సాకునే చెప్తూ వచ్చారు. కాని ప్రజలచే ఎన్నుకోబడిన కాంగ్రెసు మంత్రులు అధికారంలో వుండగా కూడ ప్రభుత్వం ఆ చిలుక పలుకులే ఎలా వల్లించగలుగుతుందా అనేదే ఆశ్చర్యమైన సంగతి. ప్రజాస్వామ్యవాదులను, దేశభక్తులను, ప్రజాసేవకులను, ప్రజలందరినీ కలవరపరచుతున్న విషాదదృశ్యం ఇదే—

అందుచేతనే చిత్తుబిల్లును ఆర్డినెన్సుకంటే అధ్వాన్నంగా వుందని తీవ్రంగా విమర్శించుతూ 21 తేదీ 'ఆంధ్రప్రభ' సంపాదకీయం ఇలావ్రాసింది. "వారంటు లేకుండా అరెస్టు, విచారణ లేకుండా శిక్ష మొదలైన నిరంకుశాధికారాలనే కాకుండా, ఎవరి యింటిలోనైనా దూరడానికి, దేనినైనా జప్తు చేయుడానికి పోలీసులకు అధికారమిచ్చినవారు ఇక ఎవరికి శాంతి? ఎవరికి భద్రత?" అని ప్రశ్నించింది.

ప్రభుత్వాధికారులు నిరంకుశత్వంగా ప్రవర్తిస్తే, సామాన్య పౌరసత్వాలకు అమితం భంగం కలిగిస్తే పత్రికల ద్వారానైనా ఆందోళన అరుపుకొనగోరితే, పత్రికల నోరు నొక్కివేయడానికి "ప్రీ సెన్సార్‌షిప్ అధికారం కూడ ప్రభుత్వం ఏర్పరచుకొంది" అని ఆక్షేపించింది.

ఇంతేగాదు ఈ చట్టం ప్రభుత్వానికి యిచ్చే అధికారాలకు పరిమితిలేదు. ఒక పట్టణంలో కార్మికుల సమ్మె జరుగుతోందనుకోండి. లేదా ఒక ప్రాంతంలో రైతులు తమ హక్కులను కాపాడుకోడానికి పోరాడుతున్నారనుకోండి. అలాంటిచోట్ల ప్రజాశాంతికి భంగం కలుగుతుందనే వంకతో "సభలు ఉత్సవాలను నిరోధించవచ్చు. ప్రజలపై సాముదాయికజురిమానాలు విధించవచ్చు."

వీటన్నిటికీ మించిన ఘోరమైన విషయం ఇంకొకటివుంది. ఈ శాసనం పేరుతో ప్రభుత్వాధికారులు ప్రజలను హింసించుతారనుకోండి. అట్టి అక్రమాలకు గురైన ప్రజలు అక్రమాలు చేసిన ఉద్యోగులపైన కోర్టులలోనైనా ఏవిధమైన చర్య తీసికోడానికి వీలులేదు. తమకు జరిగిన అన్యాయాలకు ప్రజలు నష్టపరిహారం కోరుతూ ఉద్యోగులపైనగాని, ప్రభుత్వంపైనగాని న్యాయస్థానాలలో కేసులు పెట్టడానికికూడ అవకాశం లేదు.

ప్రభుత్వోద్యోగులు యిలాంటి నిరంకుశ శాసనాలను ఎంత అక్రమంగా వినియోగించుతారో మన ప్రజలు ఇదివరకు అనేకసార్లు రుచిచూసారు. 144 లాంటి నిర్బంధ శాసనం పౌరసత్వాలను అరికట్టడానికి ఎన్నివేలసార్లు ప్రభుత్వోద్యోగులచేత అమలు జరుపబడిందో ప్రజలు ఎరుగుదురు.

కొత్త ఆర్డినెన్సుక్రింద అనేకమంది కార్మిక రైతు నాయకులు ఏట్టి నేరారోపణ లేకుండానే డిటెయిన్ చేయబడటం కండ్లారాచూశారు. బెజవాడ మేజిస్ట్రేటు 'ఆర్డినెన్సును విమర్శించే సభలు, ప్రదర్శనాలనూ నిషేధించుతూ 144 సెక్షన్ జారీచేయడం అనుభవించారు. ఏలూరు మేజిస్ట్రేటు అభ్యుదయసాహిత్యల మహాసభనుకూడ నిషేధించటం చూశారు. మలబారులో ఇంటింటాదూరి సోదాల పేరుతో ప్రజలను పోలీసులు నానా హింసలు పెడుతున్నారు. ఇవన్నీ యీ నిరంకుశ శాసనం ఎంత విచక్షణ రహితంగానూ, ఎంత క్రూరంగానూ ఉద్యోగులు అమలుజరుపుతారో రుజువవుతూంది.

కాబట్టి ప్రజలందరూ ఆందోళనచేసి మంత్రివర్గం యీ బిల్లును ఉపసంహరించుకొనేటట్లు చేయాలి. కాంగ్రెసు ప్రభుత్వం ఇలాంటి నిరంకుశశాసనం చేయతగదని దేశభక్తులు, ప్రజాసేవకులు అందరూ స్పష్టపరచాలి. ప్రజల పౌరసత్వాలను హరించే నిరంకుశ శాసనాన్ని నిరశించడానికి పార్టీ విభేదాలుగాని, రాజకీయ విభేదాలుగాని అడ్డురాకూడదు. శాసన సభ్యులపై ఒత్తిడి తెచ్చి యీ బిల్లును శాసనంకాకుండా అరికట్టాలి. ప్రజాస్వామిక సూత్రాలను, స్వాతంత్ర్యోద్యమాన్ని గౌరవించేవారందరూ అలా చేస్తారని ఆశిందాము.

రాష్ట్రాలతో, సంస్థానాలతో ప్రత్యేక ఒడంబడికలు

అధికారం అప్పగింతకు వ్యవధి 1948 జూన్

కొత్త వైస్రాయి మౌంట్ బాటెన్

భారత సమస్యపై బ్రిటిష్ ప్రకటన

లండన్, ఫిబ్రవరి 20

బ్రిటిష్‌ప్రధాని ఆట్లీ కామన్సుసభలో భారత సమస్యపై ఒక ప్రకటనచేశారు. ఇందులోని ముఖ్యాంశాలు:

(1) 1948 జూనులోగా బాధ్యతగల భారతీయులచేతికి అధికారాన్ని అప్పగించేందుకు తగినచర్యలు తీసుకోవాలని బ్రిటిష్‌ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది.

(2) ఆ గడువులోగా రాజ్యాంగసభ రాజ్యాంగశాసనాన్ని నిర్మించకపోతే, కేంద్రప్రభుత్వాధికారం ఎవరికి అప్పగించాలి? అధికారం ఏదో ఒక పద్ధతిలోవున్న కేంద్రానికి అప్పగించాలా? లేక కొన్నిప్రాంతాలలో ఇప్పుడున్న రాష్ట్రప్రభుత్వాలకే అప్పగించాలా? లేకమరొకవిధంగా అప్పగించాలా అనే విషయాన్ని బ్రిటిష్‌ప్రభుత్వం ఆలోచిస్తుంది.

(3) సంస్థానాల విషయంలో బ్రిటిష్‌ప్రభుత్వానికున్న సార్వభౌమాధికారాలను ఏవిధమైన బ్రిటిష్‌ఇండియా ప్రభుత్వానికిగాని అప్పగించే ఉద్దేశం బ్రిటన్‌కు లేదు.

(4) ఇప్పుడున్న వైస్రాయి లార్డువేవెల్ ఉద్యోగం రద్దవుతుంది. ఈయనస్థానే వైస్రాయిగా లార్డుమౌంటుబాటన్ నియమించబడినాడు. మార్చి నెలలో అతడు ఉద్యోగస్వీకారం చేస్తాడు. లార్డువేవెల్‌ను పదవినుండి తొలగించడానికి కారణమేమని చర్చిల్ ప్రశ్నించాడు. పరిస్థితులుమారుతున్న ఈ సమయంలో మార్పు అవసరమని భావించామని ఆట్లీఅన్నాడు. కారణాలుచెప్ప నిరాకరించాడు.

★

ప్రకటన పూర్తిపాఠం

అట్లీ చేసిన ప్రకటన పూర్తిపాఠం ఇలా వుంది:

"భారతదేశంలో వ్యవహారపాలనం ఏర్పడినాటి తొలినుంచి బ్రిటిష్ మంత్రివర్గాలు పనిచేస్తూ వచ్చాయి. ఈ విధానాన్ని అనుసరించి చాలవరకు బాధ్యతను భారతీయులకు అప్పగిస్తూ వచ్చారు. నేడు పౌరపాలన, భారత సైనికదళం చాలవరకు భారతీయులపై ఆధారపడివున్నది. 1919, 1935 లలో పార్లమెంటు ఆమోదించిన భారతచట్టాలు రాజకీయాధికారాన్ని ఎక్కువభాగం భారతీయులకు అప్పగించాయి. 1940 లో కొయలిషను ప్రభుత్వం, భారతీయులే తమదేశానికి నూతన రాజ్యాంగచట్టాన్ని నిర్మించుకోవాలనే సూత్రాన్ని గుర్తించింది. ఇందుకై యుద్ధం ముగిసిన వెంటనే రాజ్యాంగసభను ఏర్పరచవలసిందని 1942 క్రిప్సు ప్రతిపాదనల్లో బ్రిటన్ కోరింది.

బ్రిటిష్ ప్రణాళిక కథ

"ఈవిధానం మంచిదని, ప్రజాతంత్రబద్ధమని బ్రిటిష్ ప్రభుత్వం నమ్మింది. అందుకే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పనిని కొనసాగించాలని ప్రయత్నించాం. గత మార్చి 15 వ తేదీ ప్రధాని చేసిన ప్రకటనను పార్లమెంటులోను ఈదేశంలోను, ఎక్కువమంది ఆమోదించారు. భారతీయులే వారి రాజ్యాంగాన్ని వారు ఏర్పరచుకోవాలని ఆ ప్రకటన స్పష్టపరిచింది. భారత ప్రభుత్వ బాధ్యత భారతీయులకు ఇవ్వవలసిన సమయం ఆసన్నమైనదని తెలిపింది.

"అధికారం మార్పు సులువుగా జరిగేందుకు, భావిరాజ్యాంగచట్ట నిర్మాణ మెలా సాగాలో నిశ్చయించేందుకు బ్రిటిష్ రాయబారులు ఇండియాకు వెళ్ళి, మూడు నెలలదాకా భారతనాయకులతో సంప్రతించారు. తామే చొరవ తీసుకోనిది సమాధానం సాధ్యం కాదనుకున్న తర్వాత, తామే కొన్ని ప్రతిపాదనలు చేశారు.

"అన్నివర్గాల ప్రతినిధులతో చేరిన రాజ్యాంగసభ దాని రాజ్యాంగ శాసనాన్ని నిర్మించాలని వారు ప్రకటించిన బ్రిటిష్ ప్రణాళికలో వున్నది.

"బ్రిటిష్ రాయబారులు తిరిగి వచ్చిన తర్వాత కేంద్రంలో ప్రధాన మతాలకు చెందిన రాజకీయ నాయకులతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. నేడున్న రాజ్యాంగ శాసనానికి లోబడే వారికి ఎక్కువ అధికారాలు ఇవ్వబడినవి. అన్ని రాష్ట్రాలలోను శాసన సభలకు బాధ్యత వహించే ప్రభుత్వాలు ఏర్పడినవి.

రాజ్యాంగసభ పనిచేయలేకపోయింది

"నేటికీ భారతీయ పక్షాలలో విభేదాలున్నవని విచారిస్తున్నాము. ఇందువల్ల రాజ్యాంగ సభ ఉద్దేశించిన రీతిగా పని చేయలేకపోతున్నది. ఆ సభ అందరికీ ప్రాతినిధ్యం వహించాలనేదే బ్రిటిష్ ప్రణాళిక సారాంశం.

అధికారం మార్పుకు అవధి

"అన్ని పార్టీలు అంగీకరించిన రాజ్యాంగంతో నియమితులైన అధికారులకు బాధ్యత అప్పగించాలని బ్రిటన్ వాంఛిస్తున్నది. కాని అలాంటి రాజ్యాంగంకాని, అలాంటి అధికారులు కాని ఏర్పడతారన్న అవకాశం ఏమీ దురదృష్టవశాత్తు కనిపించడంలేదు. ఈ సందిగ్ధావస్థ చాల ప్రమాదకరమైనది. దీని నింక కొనసాగించ వీలులేదు. మా [illegible]ప్రాయం 1948 జూన్ నెల దాటకముందే, బాధ్యతగల భారతీయులకు అధికారాన్ని అప్పగించాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టపరుస్తున్నాము.

శాంతివిచ్ఛిన్నకుల శాంతిబోధలు

"40 కోట్ల ప్రజలు గల ఈ మహాదేశం గత శతాబ్దినుండి బ్రిటిష్ సామ్రాజ్యంలో శాంతిభద్రతలను అనుభవించింది. ఆర్థికాభివృద్ధి జరగాలన్నా, జీవితప్రమాణం పెరగాలన్నా నేడు శాంతిభద్రతలు మునుపటికన్నా అత్యవసరం.

"ప్రజాబలం కలిగి, శాంతి భద్రతలను నెలకొల్పగలిగి, న్యాయంగా సమర్థంగా పరిపాలించగల ప్రభుత్వానికి తమ బాధ్యతను అప్పగించాలని బ్రిటిష్‌ప్రభుత్వం ఆందోళన పడుతున్నది. కాబట్టి అన్నిపార్టీలు తమ విభేదాలను మానుకొని, వచ్చేసంవత్సరం తమపై పడనున్న పెద్ద బాధ్యతలను నిర్వహించేందుకు సిద్ధమవాలి.

"కొన్ని నెలలు శ్రమపడి, రాజ్యాంగ సభ నెలా ఏర్పరచాలి అనే అంశంలో బ్రిటిష్ రాయబారులు సమాధానం కుదర్చగలిగారు. ఆపద్ధతి బ్రిటిష్‌ప్రణాళికలో వివరింపబడినది. ఈ ప్రణాళికను అనుసరించి సమగ్రప్రాతినిధ్యం గల రాజ్యాంగసభ తయారుచేసిన రాజ్యాంగచట్టాన్ని పార్లమెంటుకు సిఫారసు చేసేందుకుమేమందులో అంగీకరించాము.

కేంద్రానికో లేక రాష్ట్ర ప్రభుత్వాలకో అధికారం అప్పగింత

"కాని, అలాంటి శాసనాన్ని 7 వ పేరాలోని వ్యవధి (జూన్ 1948) లోగా రాజ్యాంగ సభ నిర్మించే అవకాశం లేదనితోస్తే, ఆ తేదీనాటికి బ్రిటిష్ ఇండియాలోని కేంద్ర ప్రభుత్వాధికారాలను ఎవరికి అప్పగించాలి అనేది బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచించ వలసి వస్తుంది. మొత్తంమీద ఏదోఒక కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాలా, లేక కొన్ని ప్రాంతాలలో అప్పుడున్న రాష్ట్రప్రభుత్వాలకు అప్పగించాలా, లేక భారత ప్రజలకు అనుకూలమూ, సహకారము అయిన మరొక పద్ధతిలో అప్పగించాలా అనేది బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచిస్తుంది.

"సమగ్రమైనఅధికార మార్పు 1948 జూన్ వరకు జరగక పోయినప్పటికీ ముందుగనే కొన్నిఏర్పాట్లు చేయాల్సి వుంటుంది. భారత పాలన, భారత దేశరక్షణకు అవకాశాలు కల్పించాలి. కాని అధికారంమార్పే కార్యక్రమం సాగేకొద్ది 1935 భారతచట్టంలోని షరతులను [illegible] తప్పకుండా అనుసరించడం కష్టతరమౌతుంది. అందుకు అధికారం మార్పును సులువు జరిపేందుకు త్వరలోనే ఒకచట్టం ప్రవేశపెడతాము.

సంస్థానాల అధికారం కేంద్రప్రభుత్వానికి అప్పగించరు

"స్వదేశ సంస్థానాలపై బ్రిటిష్ సార్వభౌమాధికారాలను ఏవిధమైన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి కాని అప్పగించే ఉద్దేశంమాకులేదు. 1948 జూన్ లోగా సార్వభౌమాధికారాలను మొత్తంగా రద్దుపరచే ఉద్దేశమూ లేదు. కాని ఈ సంధియంలో ఆయా ప్రత్యేక సంస్థానాలకు బ్రిటిష్ ప్రభుత్వానికి ఉన్న సంబంధాన్ని ఒడంబడికల ద్వారా మార్పుచేసుకునే అవకాశమున్నది.

"అధికారాన్ని ఎవరికి అప్పగించవలసివస్తే ఆ ప్రతినిధులతో ఆర్థిక వినిమయం విషయంలో ఏర్పడే సమస్యలను చర్చించి ఒడంబడికలు చేసుకునేందుకు బ్రిటన్ రాయబారాలు సాగిస్తుంది.

"భారత దేశంలో నున్న బ్రిటిష్ వర్తకులు, పారిశ్రామికులు యీ కొత్త పరిస్థితులలో తమ వర్తకానికి, పరిశ్రమలకు నూతన రంగం ఏర్పడుతుంది. అందుకు వారు ఎదురుచూస్తారని బ్రిటిష్‌ప్రభుత్వం విశ్వసిస్తున్నది. ఇండియాకు, బ్రిటన్‌కు వున్న వాణిజ్య సంబంధం చిరకాలానుగతమైనది. అది అలాగే సాగుతుంది. అందువల్ల ఇరువురికీ ప్రయోజనముంది.

బ్రిటిష్ ప్రజలపక్షంగా సద్భావ శుభాకాంక్షలను భారత ప్రజలకు సమర్పిస్తున్నాము. రాజ్యాంగంలో ఎన్ని మార్పులు వచ్చినా బ్రిటన్—ఇండియా ప్రజల సంబంధ బాంధవ్యాలు తెగిపోరాదు. భారత క్షేమాభివృద్ధికై చేతనైనంత పని చేయాలని మేము ఆశిస్తున్నాము."

వేవెల్ ఉద్యోగానికి స్వస్తి

పై అధికార పత్రాన్ని చదివిన తర్వాత, అట్లీ యిలా అన్నాడు:

"లార్డ్ వేవెల్‌ను గూర్చిన ప్రకటనకు సభ్యులు వినాలని వుంటారు. వేవెల్‌ను 1943 లో వైస్రాయిగా నియమించాము. ఈ పదవి యుద్ధకాలపుదేనని అప్పుడే అంగీకరించాము. ఏమైనప్పటికి భారతదేశంలోని యీ నూతన దశ, యీ యుద్ధకాలపు నియామకాన్ని ముగించడానికి తగిన సమయమని భావిస్తున్నాము.

"వేవెల్‌గారి స్థానంలో లార్డ్ మౌంట్‌బాటన్‌ను రాజుగారు నియమించారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వబాధ్యతను భారతీయులకు అప్పగించే కర్తవ్యం ఈయనకు అప్పగించబడింది. ఈయన మార్చిలో పదవీ స్వీకారం చేస్తారు." వేవెల్‌కు ప్రభువిరుదం (ఎరల్‌డం) ఇస్తూ ఒక ప్రకటనను అట్లీ చేశాడు.

వేవెల్ తొలగింపుపై ప్రశ్నల పరంపరం

వెంటనే చర్చిల్ లేచి ఇలా అడిగాడు:

"ఈ సమయంలో వేవెల్ ఉద్యోగాన్ని రద్దుచేయడానికి కారణం చెబుతారా? వైస్రాయికీ బ్రిటిష్ ప్రభుత్వానికి వచ్చిన అభిప్రాయభేదాలు సూచిస్తారా?"

అట్లీ: లేదు. వేవెల్ వైస్రాయి ఉద్యోగము మారిందని చెప్పాను. అంతకంటే ఇంకేమీ చెప్పదలచుకోలేదు."

చర్చిల్: "మీరు మాకో [illegible] ప్రవర్తించాలి. వేవెల్‌ది యుద్ధకాలపు ఉద్యోగమే అయితే 8 నెలలక్రితమే ముగియవలసింది. మూడేళ్ళ అయితే గత జూన్ నెలలో ముగియవలసింది. ఇప్పుడు వైస్రాయిని బర్తరఫ్ చేసే వేగిరం మెందుకు?

అట్లీ: "భారతసమస్యదశ మారింది. ఇప్పుడు మార్పుచేయడం అవసరమని తలచాము."

చర్చిల్: ఇలా చేయడానికి కారణం చెప్పాలి. మాకు ఏమీ చెప్పకూడదా?

అట్లీ: ముందు చెప్పిందానికన్నా ఎక్కువ చెప్పను.

చర్చిల్ తిరిగి తన కోర్కెను తెలియజేశాడు. లిబరల్‌పార్టీ నాయకుడిలా ప్రశ్నించాడు: "ఈ విషయంలో త్వరలో పార్లమెంటు చర్చను ఏర్పాటుచేస్తారా? మీరు చెప్పిన తేదీనాటికి కాంగ్రెసు-లీగులు సమాధానపడకపోయినా ఆ రోజుకు అధికారం అప్పగిస్తారా?"

(మిగతా 11వ పేజీలో)

ఎస్టేట్ ల్యాండ్ రెవిన్యూబిల్లు జమీందారీలకు ఆయువుపోస్తుంది

ఒకప్రక్క రైతును జోకొట్టడం, మరోప్రక్క జమీందారుకు 'భయంనాస్తి' అని హామీ

ఇదీ నేటి మంత్రివర్గ పంథా

జమిందారీ విధానం సామ్రాజ్యవాదుల సృష్టి: సామ్రాజ్యవాదుల ఉనికికి పట్టుగొమ్మ. బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశంలో 'క్విస్లింగు'లు (కీలుబొమ్మలు) జమిందార్లు. నూటఏబది సంవత్సరాల నుండి, సామ్రాజ్యవాదులతోపాటు మన రైతాంగాన్ని పీల్చి పిప్పిచేశారు. కోట్లకొలది యకరాలను బంజర్లుగా, పాడు పెట్టారు. జలాశయపు మరమ్మతులు నిర్లక్ష్యంచేసి కృత్రిమంగా నీటి కొరతను కల్పించారు. క్రమంగా వ్యవసాయం క్షీణదశకొచ్చింది. పంటలు తగ్గిపోయినాయి. ఎడతెగని కరువు కాటకాలు, 8 ఔన్సుల రేషన్లు వచ్చి పడ్డాయి.

ఈ నగ్నసత్యాన్ని రైతాంగం, ప్రజలు గ్రహించడంవల్లనే భారత జాతీయ కాంగ్రెసు "పండించే రైతుకు, ప్రభుత్వానికి మధ్యగల దళారీలను తొలగించివేయాలి" అని తనఎన్నికల ప్రణాళికలో చాటింది: జమిందారీ విధానాన్ని రద్దు చేయవలసిందని కాంగ్రెసు మంత్రివర్గాలను ఆదేశించవలసి వచ్చింది. ఇకమన రైతాంగం విషయం చెప్పనేక్కరలేదు. "ఎట్టి నష్టపరిహారం యివ్వకుండా జమిందారీ విధానాన్ని రద్దుచేయాలి" అంటూ ఎడతెగకుండా ఆందోళన చేస్తున్నాం.

ఇలాంటి పరిస్థితులలో జమిందారీ విధానాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెసు మంత్రివర్గం యింతవరకు తీసుకున్న చర్యలేమిటో విచారిద్దాం. జమిందారీ ప్రదేశాలలో శిస్తుబకాయీలు చెల్లించలేనందుకు తమ స్వాధీనంలో వున్న భూములనుండి రైతులను తొలగించకుండా రక్షించేందుకు కాంగ్రెసు మంత్రివర్గం కౌలుదార్ల రక్షణచట్టం అంటూ ఒకశాసనాన్ని గావించింది. ఆచరణలో అది జమీన్ రైతులను జమిందార్లు భూములనుండి వెళ్ళగొట్టడానికి ఉపయోగపడింది. ఈవిషయం జమీన్‌రైతులందరికీ స్పష్టంగా కన్పించుతోంది. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసుసంఘ కార్యవర్గం కూడా యీనగ్న సత్యాన్ని అంగీకరించక తప్పిందికాదు.

రాష్ట్రకాంగ్రెసు కార్యవర్గం ఇలా తీర్మానించింది:

కాళీపట్నము చల్లపల్లి వగైరా జమీన్ రైతుల కష్టములు

"ఆంధ్రరాష్ట్రంలో జమీందారీ ఈనాందారీ అగ్రహారందారీ మొఖాసాప్రాంతాలలో తమహక్కుల నిలబెట్టుకొనుటకు చేయుచున్న పోరాటముల్లో ఎదుర్కొంటూయున్న యిబ్బందులను అనుభవిస్తూయున్న, కష్టనష్టాలు పడుతూయున్న వారిని యీ కమిటీ అత్యంత జాగరూకతతో గమనిస్తూ వుంది. వారిపట్ల తమ సానుభూతిని ప్రకటిస్తూవుంది. పై జమీందారీ, ఈనాందారీ వగైరా మధ్యవర్తులు అత్యాశపరులై రైతుల స్వాధీనములోయున్న భూములను అక్రమంగా తాము స్వాధీనము చేసుకోడానికి ప్రయత్నిస్తున్నందువల్లనే యీ సంఘర్షణలు చెలరేగుతున్నాయని యీ కమిటీ అభిప్రాయపడుతున్నది. ఇలాంటివి జరుగనున్నవని తలంచే రాష్ట్ర కాంగ్రెసు, రాష్ట్ర రైతుకాంగ్రెసు జమీను రైతుసంఘము ముందు జాగ్రత్తకొరకువెంటనే పైమధ్యవర్తిత్వ పద్ధతులను రద్దుచేయాలని యీలోగా వాటి పరిపాలన యావత్తూ పై మధ్యవర్తులనుండి తొలగించి ఆయా జిల్లా కలెక్టర్లగాక ప్రత్యేక కమీషనర్ల ఆధీనము చేయాలని మొదటినుంచీ ఆందోళన చేస్తున్నాయి. కాని ప్రభుత్వం తగినంత శ్రద్ధ వహించలేదని చెప్పవలసి వచ్చినందున యీ కమిటీవారు విచారపడుతున్నారు. 1946 రైతుల రక్షణ చట్టం' రైతులకు రక్షణకల్గించలేక పోయింది. పైపెచ్చు ఈ సంఘర్షణలు వచ్చినచోట్లల్లా స్థానికాధికార్లు జమీందార్లు యీనాందారీ వగైరాలకు మద్దతు వుంటూవుండడంవల్ల పై మధ్యవర్తులు మరింత విజృంభిస్తు వున్నారు. దానితో ఎన్నోచోట్ల రైతులపై క్రిమినలు కేసులు అరెస్టులుజరిగిపోతున్నాయి మధ్యవర్తులు 144 సెక్షనుతో రైతులను తమ స్వాధీనములోయున్న భూములలోకి రాకుండచేస్తూ మరెన్నో అక్రమాలు దౌర్జన్యాలు, దుశ్చర్యలు సాగిస్తున్నారు. అందువల్ల రైతుల అవస్థ నానాటికి పెరిగిపోవడమేగాక అన్ని విధాల సోచనీయమైపోతున్నది."

కౌలుదార్ల రక్షణచట్టం గావించినప్పటినుండి జమీందార్లు మేల్కొన్నారు. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని జమీందార్లు పూనుకున్నారు. సాగుచేసుకుంటున్న రైతులను పొలాలనుండి తొలగించి ఆపొలాలను యెక్కువధరలకు అమ్ముకోవాలని చూస్తున్నారు. సాముదాయక భూములనుగూడ స్వంత శేరీలంటూ అమ్మడానికి చూస్తున్నారు. అడవులను అమ్మేస్తున్నారు. నరికేస్తున్నారు. కృష్ణాజిల్లా చల్లపల్లి వగైరా ఎస్టేట్లలోను, పశ్చిమగో॥ జిల్లా కలవలపల్లి, కానూరులంక, ఎర్రగూడెం, పెద్దాపురం, పోతునూరు గ్రామాల్లో జమీందార్లకు రైతులకు జరిగే తగాయిదాలన్నీ పై విధంగా రైతుల హక్కులను తొలగించేందుకు జమీందార్లు అక్రమంగా పూనుకొన్నందువలననే సంభవించాయి. అయినా కాంగ్రెసు మంత్రివర్గం రైతాంగంవైపు నిలబడలేదు. దురాక్రమణ, దుండగాలు గావించే జమీందార్లకు పోలీసు రక్షణ యిచ్చింది. జమీందారీ విధానాన్ని రద్దుగావించడానికి వీరోచితంగా పోరాడే రైతాంగంపై 144, 107 సెక్షన్లు ప్రయోగించింది. అరెస్టులు గావించడం, కేసులు బనాయించడం చేస్తోంది.

జమీందారీవిధానం రద్దు మంత్రివర్గం బూటకపు వాగ్దానం

రైతాంగం వత్తిడివల్ల చివరకు కాంగ్రెసు ప్రజాసామాన్యంలో వచ్చిన అసంతృప్తివల్ల, వర్కింగు కమిటీ శాసీదువల్ల ప్రకాశం మంత్రివర్గం "తగిన నష్టపరిహార మిచ్చి జమీందారీవిధానాన్ని రద్దుచేయడానికి మంత్రివర్గం ఒకబిల్లును తయారుచేయాలి" అనే తీర్మానాన్ని మద్రాసు కౌన్సిల్‌లో ప్యాసు చేసారు. తీర్మానాన్ని ప్రవేశపెడుతూ రెవెన్యూమంత్రి కరంతుగారు జమీందారీ విధానాన్ని రద్దుగావించే బిల్లును మూడు నెలల్లో తయారు చేస్తామని వాగ్దానం గూడ చేసారు. అయితే ఇంతకుముందే మద్రాసు మంత్రివర్గం 'ఎస్టేట్సు లాండు రెవిన్యూ బిల్లు'ను ప్రకటించింది. అసెంబ్లీ కాంగ్రెసుపార్టీ శాసనసభ్యులు ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా చేసేందుకు ప్రధాని ప్రకాశం గారు అనుమతి తీసుకున్నారు. ఈ విధంగా జమీందారీ విధానాన్ని (నష్టపరిహారం యిచ్చేటెందీ!) రద్దు చేయాలనే కౌన్సిల్ తీర్మానం, దానిననుసరించి ఒక బిల్లును మూడునెలలలోనే తెస్తామని రెవిన్యూమంత్రి కరంతుగారి వాగ్దానం— వీటిని ఒకవైపున చూపుతున్నారు. ఎస్టేటులాండు రెవెన్యూ బిల్లును శాసన సభలో త్వరగాపెట్టి చట్టం చేయాలని మరొకవైపున తొందరపడుతున్నారు.

జమీందారీవిధానాన్ని రద్దుచేసేందుకు బిల్లును మూడునెలలో తయారుజేసేప్పుడు ఎస్టేటుల్యాండు రెవెన్యూబిల్లును చట్టం చేయాలని త్వరపడాల్సిన అవసరమేముంది? మంత్రివర్గం యీచర్యలలోగల అంతర్యాన్ని తెలుసుకోవాలి.

వై. వి. కృష్ణారావు

జమీన్‌రైతులు జమీందారీ దుండగాలను, దురాక్రమణలను యెదుర్కొంటున్నారు. మంత్రివర్గం జమీందార్లకు పోలీసు మద్దతు ఇవ్వడాన్ని కాంగ్రెసు వాదులు అసహ్యించుకొంటున్నారు. జమీన్ రైతులు తమహక్కులకొరకు గావించే పోరాటాలతో చేతులు కలుపుతున్నారు. జమీందారీ విధానాన్ని రద్దుచేయాలనే వత్తిడి రైతులనుండి కాంగ్రెసు ప్రజాసామాన్యంనుండి మంత్రివర్గం పైవత్తిడి హెచ్చయింది. దీనిఫలితంగా జమీందారీ విధానం రద్దుజేస్తామనే తీర్మానాన్ని కౌన్సిలులో గావించాల్సివచ్చింది. ఇంతవరకు బాగానేవుంది. రైతాంగ హక్కులను నిజంగా రక్షించే ఉద్దేశ్యంతోనే కౌన్సిల్ తీర్మానం గావిస్తే అందరం సంతోషించుతాం. కాని జాగ్రత్తగా ఆలోచిస్తే కౌన్సిల్ తీర్మానం అసంతృప్తిచెందిన రైతాంగాన్ని కాంగ్రెసువాదులను జోకొట్టడానికేనని బోధపడుతుంది. తీర్మానం ఉత్త వాగ్దానంగామాత్రం కనపడుతుంది. ఇంతవరకు జమీందార్లకు ఆచరణలో లొంగుతూ అవలంబించిన రాజీసంధాను పోలీసుకుట్రలలోబడి రైతులపై ప్రయోగించిన తీవ్రనిర్బంధాన్ని మరుగుపర్చడానికి కాంగ్రెసు మంత్రివర్గం ప్రయత్నిస్తోంది. జమీందారీ విధానాన్ని రద్దుజేస్తామని తీర్మానించడంతో అమాయక రైతులు, అసంతృప్తిచెందిన కాంగ్రెసు ప్రజాసామాన్యం తృప్తిపడతారనిమంత్రివర్గం భావిస్తోంది. కౌన్సిల్ తీర్మానం రైతులకు వాగ్దానం—"ఎస్టేటుల్యాండు రెవెన్యూబిల్లు" జమీందార్లకు హామీ—యిదీ, నేడు మంత్రివర్గం అనుసరిస్తున్న ప్రమాదకరమైన పంథాలోని అసలు రహస్యం.

ఎస్టేట్సు లాండు రెవెన్యూ బిల్లు—జమిందారీ విధానానికి దీర్ఘాయువు

ఎస్టేటు లాండు రెవెన్యూబిల్లు జమిందారీ విధానాన్ని రద్దుజేసేందుకు ప్రాతిపదికగా ఉపయోగపడుతుందని మంత్రివర్గంగావించేప్రచారం ఉత్తబూటకం. ఈబిల్లు జమీందార్ల దోపిడీని, అన్యాయాలను అరికట్టజాలదు. జమీందారీ విధానాన్ని రద్దుచేయడానికి అసలే తోడ్పడదు. పై పెచ్చు జమీందార్ల ప్రయోజనాలకు, ప్రజా ప్రభుత్వపు హామీ మాత్రం లభిస్తుంది. బంజరు భూముల మీద పెత్తనం జమీందార్లది. స్వంతకమతం భూములు వారికే వుంటాయి. జలాధారాలపై జమీందార్లదే దొరతనం. పండినపంట పంటకళ్ళాలలోనున్నా, పాతర్లలోవున్నా శిస్తులక్రింద జప్తు చేయవచ్చు. తిండిగింజలను కూడా పట్టుకుపోవచ్చు. శిస్తువసూళ్ళు జమీందార్లు చేసుకోలేకపోతే తహశీల్‌దార్లు చేసిపెడతారు. తరతరాలనుండి పేరుకున్న శిస్తులు గోమ్యాదగొట్టి వసూలు చేస్తారు. జమీందార్ల స్వంతభూములలో కౌలుదార్లుగావున్న రైతులకు జిరాయితీ హక్కు నిరాకరించబడింది. ఈనాం రైతులకు అసలు ఈ బిల్లే వర్తించదు. స్వంతకమతం పేరుతో సృష్టించబడిన దొంగరికార్డులన్నీ చెల్లుతాయి. జిరాయితీ హక్కులకోసం జమీన్ రైతులు జరుపుతున్న పోరాటాలన్నీ వీటిమూలంగా ఎగిరిపోతాయి. ఆ పోరాటాలలో జమిందారుదే పైచేయి అవుతుంది. ఇక జమిందార్ల పెత్తనానికి, దోపిడీకి హద్దు, అపూ ఎక్కడుంటుంది?

"పండించేవారిదే పొలం" అనేపవిత్ర భారత సాంప్రదాయాన్ని సామ్రాజ్యవాదులు తమనిరంకుశ పరిపాలనను నిలబెట్టుకోడానికి భగ్నంచేశారు. జమీందారీ, ధనిక భూస్వామిక విధానాలను సృష్టించారు. ఈవిధానాలను రద్దుచేయడం కాంగ్రెసు ధర్మం. "పండించేవారిదే పొలం" అని గాంధీజీ ప్రకటించారు.

అట్టి ప్రజాస్వామిక సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టడం ప్రజాప్రభుత్వ కర్తవ్యం. కాని మనమంత్రివర్గం అందుకుభిన్నంగా వెడుతోంది. ఇంతకాలంనుండి ఏజమీందారీ విధానాన్నీ— అన్యాయమనీ, అక్రమమనీ, సామ్రాజ్యవాదుల సృష్టియనీ జాతీయకాంగ్రెసు ఎలుగెత్తి చాటిందో— ఆ జమిందారీ విధానాన్నే న్యాయసమ్మతమైనదిగా నేడు యీ బిల్లు అంగీకరించుతోంది. 1802 సం॥రపు పర్మెనెంటు సెటిల్‌మెంటు ద్వారా సామ్రాజ్యవాదులచే సృష్టింపబడ్డ జమీందారీ విధానాన్ని 1947 వ సంవత్సరంలో ప్రజాప్రభుత్వం బలపరుస్తోంది. అంతిమఘడియలు సమీపించిన జమీందారీ విధానానికి ఆయువునుపోస్తుంది. అంతేగాదు.

జమీందార్లకు అంతులేని నష్టపరిహారం — రైతులకు ఉచ్చుత్రాళ్ళు

జమీందార్లకు అంతులేని నష్టపరిహారాన్ని చేకూర్చి పెట్టడానికి మార్గాన్ని యేర్పరుస్తోంది. ఏవి 1802 నాటి శిస్తులు? అవి ఏయే భూములకు వర్తిస్తాయి? అనే గందరగోళం తేలేసరికి కనీసం ఆయిదారు సంవత్సరాలయినా పడుతుంది. అంతవరకు జమీందారీల రద్దు తీర్మానం కాగితాలపై యుంటుంది. 'తాత జబ్బు నయమయ్యేసరికి అవ్వ ముండామోస్తుంది' అన్నట్లు అవుతుంది రైతులపని. ఈలోగా వేలాది యెకరాల బంజర్లను అమ్ముకుని లక్షలాది రూపాయలను జమీందార్లు గుంజుతారు. అమ్మడానికి వీలులేని బంజర్లను ఆశ్రితులపేర్ల పెట్టడమో, స్వంతకమతాలుగా దొంగరికార్డులను సెటిల్‌మెంటు ఆఫీసర్లను కట్టుకుని సృష్టించడమో చేస్తారు. అంతా గుల్ల చేసిన తరువాత ఎక్కువ ఆదాయం చూపి యెక్కువ నష్టపరిహారం పొంద ప్రయత్నిస్తారు. అప్పుడు రెవిన్యూమంత్రి కరంతుగారు 'తగిన నష్టపరిహారంతో కూడిన జమీందారీల రద్దు బిల్లును తయారుచేస్తారు. దానితోపాటు జమీందార్లు తమ ఎస్టేట్లను ప్రభుత్వానికి అమ్మేందుకు 'తగిన నష్టపరిహారం' 'బిల్లు' (యెస్టిమేటు)గూడ సిద్ధంచేస్తారు. ముందు 'ల్యాండు రెవిన్యూబిల్లు'ను చట్టాన్ని చేయడం, తరువాత నష్టపరిహారమిచ్చి జమీందారీలను రద్దుచేసేందుకు మరొక బిల్లును మంత్రివర్గం తయారు చేయడంలోవున్న అంతర్యం యిది.

జమీందార్లకు లొంగుబాటు పందాలో మన మంత్రులు చాలా దూరం పోతున్నారు. జమీందారీ విధానాన్ని రద్దు చేయడానికి విస్పష్టమైన శాసనాన్ని యెత్త ఆలస్యంలేకుండా చేయడానికి బదులు తీర్మానమని, బిల్లు అని కాలయాపన జేస్తూ చివరకు జమీందార్లు రైతుల మెడలకు ఉరిత్రాళ్ళు బిగించే ప్రమాద స్థితికి రైతాంగాన్ని తీసుకువస్తున్నారు. జమీందార్లకు నష్టపరిహారం పేరుతో యిచ్చే ప్రతి దమ్మిడీ రైతాంగం కంఠానికి ఉరిత్రాళ్ళు అవుతాయి: తదితర ప్రజానీకం మెడకు గుదిబండ అవుతుంది.

జమీందార్లకు నష్టపరిహారంకోరే హక్కులేదు

అసలు నష్టపరిహారమంటే ఏమిటి? ఎవరిదైనా ఆస్తికిగాని, హక్కుకిగాని నష్టం కల్గించినప్పుడు నష్టాన్ని భర్తీ చేయుటకై యిచ్చేది నష్టపరిహారం. కాని జమీందార్లకున్న హక్కులేమిటి? ఆ హక్కులకు కల్గే నష్టమేమిటి? జమీందార్లకు ఎన్నడూ, ఎట్టి హక్కులూ భూమిపైనగాని, జలాధారాలపైగాని, అడవులు మున్నగు వాటిపైగాని కావని ప్రకాశం కమిటీనివేదికయే స్పష్టంగా నిర్ధారణ చేసివున్నది. ప్రభుత్వం తరపున కేవలం శిస్తువసూలుదార్లుగానే ఈ జమీందార్లు ఏర్పర్చబడ్డారు.

1939వ సంవత్సరం జనవరి నెలలో ప్రకాశంకమిటీ రిపోర్టుపై శాసనసభలో జరిగిన చర్చసందర్భంలో ఈవిషయాన్ని చక్కగా రాజగోపాలాచారిగారు స్పష్టపరిచారు.

ది 26—1—'39న జరిగిన చర్చలో శ్రీరాజగోపాలాచారిగారు యిలా తెలియజేశారు. "జమిందారుకు భూమిపై ఎట్టి హక్కులేదని, ఖండితంగాచెప్పుతున్నాను. ....జమిందారు ధరను (నష్టపరిహారం)కోరుటకు అర్హత కలిగివున్నాడా? తను ప్రభుత్వోద్యోగి (శిస్తువసూలుకు) మాత్రమేనని గుర్తించికూడా తనపనిపేరు ధరను అడుగగలడా? జమిందారు శిస్తువసూలుకై ఏర్పడ్డ ప్రభుత్వోద్యోగి మాత్రమే. అతడు తన ఉద్యోగధర్మాన్ని నిర్వహిస్తున్నందుకు వచ్చే ప్రతిఫలమంతా ఎస్టేటు శిస్తులు మాత్రమే. అంతేగాని, ఎస్టేటు అతనిఆస్తి కాజాలదు. ప్రభుత్వం ఒకవుద్యోగిని పనిచాలించవమంటే అతడు చాలించుకొంటే ఆ వుద్యోగి తనవుద్యోగాన్ని అమ్ముకోగలడా? అలా ఎన్నటికి జరగదు. అదేవిధంగా....అతడు (జమిందారు) నష్టపరిహారానికెట్లా అర్హుడో తెలుపమని నేను సవాలుచేస్తున్నాను".

రెవెన్యూమంత్రి కరంతుగారుగూడ జమీందారు నష్టపరిహారానికి అనర్హుడేనని

(మిగతా 11వ పేజీలో)

విచారణలేకుండా పోలీసు రిపోర్టుల పప్పుడమేనా?

జెనన్సీ కమిటీ సలహాలను అమలుపరచండి!

కాలికట్ 31-12-46

ప్రకాశంగారూ!

ఈనెల 29 వ తేదీన మద్రాసులో మిమ్మల్ని కలుసుకున్నప్పుడు, మలబార్ స్పెషల్ పోలీసును వెంటనే పిలిపించ టానికై తగుచర్యలు తీసుకోవాలనీ, ... మలబారులో సాగించబడుతున్న ... విధానాన్ని వెంటనే విరమింపచేయ వలసిందనీ నేను కోరాను.

కమ్యూనిస్టులు దౌర్జన్యాలు చేశారని అధికారులు వ్యాపింపచేసిన వార్తలు ...

సిద్ధంగా ఉన్నారని కిసాన్‌సభ- కమ్యూనిస్టుపార్టీల తరఫున నేను బాధ్యత వహిస్తున్నాను రైతులు, మక్తాలను ధాన్యరూపంలోనే ఇవ్వాలని ఒత్తిడిచేయరాదని మాత్రమే మా కోరిక.

ఈవిధంగా చేస్తే దొంగమార్కెట్లకు ఆధారం అంతరిస్తుంది ఏమంటే మలబారులో రైతులు జమీందారుకు మక్తా రూపంలో ఇచ్చుకుంటూన్న ధాన్యం అంతా దొంగమార్కెట్లకు చేరిపోతూంది. (ఎంత ఉత్పత్తి అయిందో జమీందార్లకు ఎంత మక్తా చెల్లించ ...

వాదులను దూర్చినవారే నేడు, కమ్యూనిస్టులు కిందకాలు తవ్వుతున్నారనీ, ప్రభుత్వాన్ని తొలగతోయడానికి ఆయుధాలు పోగుచేసుకుంటున్నారనీ, మాపై రిపోర్టులు పంపుతున్నారు. ఆ రిపోర్టులపై ఎంక్వయిరీకూడా చేయకుండా నమ్మవేయడమేనా యివి నేనడుగుతున్నాను.

స్వయంగా విచారించండి

మిమ్మల్ని 1921 నుండీ అణిచివేయడానికి ప్రయత్నించినవాళ్ళే, నేడు మిమ్మల్ని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని మేము- అధమం 10 ఏళ్ళ ...

మలబారులో పోలీసుల దురంతాలు

దురంతాలెప్పటికి?

అనధికార విచారణకమిటీని నియమించండి!

బ్రిటన్-అమెరికా సామ్రాజ్యవాదుల పోటీతో పాలస్తీనా నరకకూపమయింది

ఐక్య ప్రజారాజ్యస్థాపనకు అభివృద్ధికాముకుల ఆందోళన

పడమటి ఆశియాలో బ్రిటిష్ ప్లానులన్నీ తలక్రిందులవుతున్నాయి. క్రిందటినెల ఈజిప్టుసంప్రతింపులు భిగ్నమాయి. ఇప్పుడు పాలస్తీనా రాయబారాలు చెడిపోయాయి పాలస్తీనా విషయంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ...దిన ప్లానుకు అంగీకరించడానికి వారిజోహుకుంవారులైన అరబ్బుదేశాలపాలకులకే ధైర్యం లేకపోయింది.

చివరకు ఈసమస్యను మిత్రరాజ్యసమితికి వప్పగించడానికి బ్రిటిష్ ప్రభుత్వం నిశ్చయించింది. కాని దీనిని ...

యూదు అభివృద్ధివిరోధకుల్లో కరడుగట్టిన వర్గాలు. వారు సామ్రాజ్యవాదానికిగాని, బ్రిటిషువారికిగాని వ్యతిరేకులుకారు. ఈ విషయం వారే తమ కరపత్రాలలో ఒప్పుకున్నారు. 'పాలస్తీనా న్యూస్' అనే పత్రిక పేర్కొన్న ఒక కరపత్రములో ఈదౌర్జన్యవాదులు యిలారాశారు;

"ప్రపంచంలోగాని, పడమటి ఆసియా, పాలస్తీనాల్లోగాని బ్రిటిష్‌వారి స్థానాన్ని బలహీనంచేయడం మాఉద్దేశం కాదు. మాతో రాజీ కుదుర్చుకోవడం ...

రేకిస్తున్నది బ్రిటిష్‌సామ్రాజ్య ప్రభుత్వపు పెత్తనాన్నికాదు పాలస్తీనాలో యూదులు ఉండకూడదనీ, వారి న్యాయమైన కోర్కెలనుకూడా అంగీకరించకూడదనే వారి ఆందోళన.

ఈవిధంగా యూదు, అరబ్బు అభివృద్ధివిరోధక నాయకవర్గాల రాజీ రాజకీయాలతో పాలస్తీనాలో భయంకరమైన అంతర్యుద్ధ పరిస్థితు లేర్పడుతున్నాయి.

ఆశాసూచకమైన ప్రజాఉద్యమం

ఈ రాజీ రాజకీయాలను, బ్రిటిషు ...

ఆలీ అష్రాఫ్

తామే తవ్విన గోతిలో తామే పడుతున్నారు

యూదు దౌర్జన్యవాదుల నిజస్వరూపం

అరబ్బునాయకుల ధోరణి

నాటక ప్రదర్శన సమీక్ష

"పరివర్తన"

సెట్టి ఈశ్వరరావు

భారతదేశంలో సోషలిస్టు వ్యవస్థను స్థాపించడమే

కార్మికోద్యమ లక్ష్యం

అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్

సమావేశంలో ప్రసంగాలు - తీర్మానాలు

అఖిలభారత ట్రేడుయూనియన్ కాంగ్రెసు సమావేశం కలకత్తాలో వెల్లింగ్టన్ చౌకులో 16 వ తేదీన ఆరంభమైంది. పదివేలమంది కార్మికనాయకులు ప్రజలు పాల్గొన్నారు. భారతదేశం వివిధ భాగాల నుండి ప్రముఖ కార్మికనాయకులు ఎస్. ఎ. డాంగే, యన్. యమ్. జోషీ, మిరాజ్‌కర్, బ్రిటిషు నౌకా కార్మికసంఘ నాయకుడు రీడ్ మొదలైనవారు సభకువచ్చారు. ప్రపంచ యువజన ప్రతినిధివర్గసభ్యులుకూడ సమావేశంలో పాల్గొన్నారు.

అధ్యక్షోపన్యాసం

సమావేశానికి అధ్యక్షత వహిస్తూ శ్రీమృణాలకాంతిబోసుగారిలా ఉపన్యసించారు:

"మహత్తరమైన రాజకీయ సాంఘికవిప్లవ మొక్కటే నేడు భారతదేశాన్ని కలవరపెడుతున్న సాంఘిక విపరీతఅసమానతలను పెకలించి వేయగలదు. అవిప్లవం అహింసాయుతం కావచ్చు. లేదా హింసాపూరితం కావచ్చును. కార్మికోద్యమానికి అగ్రగామి యైన అఖిల భారత ట్రేడుయూనియన్ ...

... తున్నాను. ఈ ప్రణాళికను అమలు జరపడంలో చాల కాలహరణం చేస్తున్నారు. ముఖ్యంగా కార్మికుల గృహసమస్య విషయంలో చూడండి. ఒక్క ఇటుక ఉంచలేదు. ఒక్క వెదురుబద్ద కట్టలేదు. 1948 మార్చి కంతా గనుల కార్మికుల గృహనిర్మాణం పూర్తి అవుతుందనేమో ప్రభుత్వం వాగ్దానం చేసింది.

"ఈ విధానం వెనుక నిజంగా దానినమలు జరపాలన్న చిత్తశుద్ధి ఉంటే సోవియటులో లాగే ఇబ్బందులన్నింటినీ దాటవచ్చును.

సోవియట్ ప్రతినిధి ఓల్గా ఇలా ఉపన్యసించింది:

"తాము స్వతంత్రులు కావాలి, శాంతంగా జీవితం గడపాలి అనే రెండు ఆదర్శాల కోసమే నేడు ప్రపంచ ప్రజలు పనిచేస్తున్నారు. గత యుద్ధంలో ఆప్రజలు ఫాసిజం సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా పోరాడి జయించారు. వారి విజయం ప్రపంచ కార్మిక యువ సమైక్యతపై ఆధారపడింది.

"నేడు ప్రపంచంలో కార్మికులలోను, ...

సమ్మెహక్కును తొలగించేందుకు ప్రభుత్వయత్నం

విప్లవకార్యక్రమంలో కార్మికుల ఐక్యత

పరస్పర విద్వేషం పెంచేవారు ప్రజాశత్రువులు

జాతీయప్రభుత్వం వస్తూనే మనపని ముగియలేదు

కార్యక్రమంలో ప్రభుత్వ కాలహరణం

ప్రభుత్వ దమననీతి

సమ్మెహక్కు తొలగించరాదు

వ్యవసాయ కార్మికులతో సంబంధం ఏర్పరచుకోవాలి

కార్మికులలో సమైక్యత రావాలి

ప్రపంచ ప్రజల సమైక్యతకు విజయం

ప్రపంచ యువప్రతినిధి సందేశం

కామ్రేడ్ ఎస్. ఎ. డాంగే

కార్మిక తగాదా బిల్లును కార్మికులు ఆమోదించరు

కార్మికుల సమైక్యత దృఢపడింది

ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు తీర్మానాలు

ప్రజలుసమ్మెలనుబలపరుస్తున్నారు

ప్రభుత్వం కార్మికసమస్యను పరిష్కరిస్తుందా

నాయకుల తప్పుదారి పట్టకుండా చూడాలి

చట్టాలతో కార్మిక కష్టాలు ఆవవు

కాంగ్రెసు పోరబడితే కాంగ్రెసువాడులు తెలియచెప్పాలి

(మిగతా వచ్చేపేజీలో)

కడుపు నిండని జీతాలే సమ్మెలకు దారితీస్తున్నవి

1946 లో పోలీసు తుపాకులకు ఎరయైన కార్మికవీరులు

కార్మికులపై జరిగిన పోలీసు కాల్పులకుచెందిన యధార్థాంశాలు ఈ క్రింద ఇస్తున్నాము. విచారణ జరిపి ఇవి కాదనడానికి ప్రభుత్వం సాహసించడంలేదు. ఇందులో తిరువాంకూరు కాల్పులలో, నావికులసమ్మె కాల్పులలో చనిపోయినవారి సంఖ్య చేర్చలేదు.

అరెస్టయినవారి సంఖ్య కొన్నివేలుంటుంది. ఉదాహరణకు చూడండి: దక్షిణాదిరైల్వే (యస్. ఐ. ఆర్.) సమ్మెలో 1500 మంది అరెస్టయ్యారు; ధూలియా (మహారాష్ట్రం) దిస్సు కార్మికుల సమ్మెలో 400 మంది అరెస్టయ్యారు; న్యూఢిల్లీ 'విజయోత్సవం' ప్రదర్శనల్లో (మార్చి 46) 120; మధురలో 200 (46 డిసెం.) కాన్పూరులో (జనవరి 47) 1000 అరెస్టయ్యారు.

	చనిపోయిన వారు	గాయపడిన వారు		చనిపోయిన వారు	గాయపడిన వారు
గ్వాలియర్ (12-1-46)	17 (2 స్త్రీలు)	200	దక్షిణాది రైల్వే సమ్మె (5-9-46)	5	100 ,,
కలకత్తా (16-1-46)	2		కోలార్ బంగారుగనులు (4-11-46)	4	12
ఢక్కా (27-3-46)	4	74	కోయంబత్తూర్ (11-11-46)	12 (2 స్త్రీలు)	50 పైగా
రత్లాం (16-7-46)	10	56	మధుర (11-11-46)	5	50 పైగా
అమళ్నేరు (27-8-46)	9	69	కాన్పూర్ (6-1-47)	8 (ఒక స్త్రీ)	50
మద్రాసు కార్పొరేషన్ సమ్మె (ఆగస్టు 46)	1	100 పైగా			

ఈ ఘటనలన్నిటిలోను ఒకచోటకూడా ఒక్క పోలీసుగూడా చనిపోయినట్లు వార్తలేదు.

(6 వ పేజీ తరువాయి)

ప్రధాన కార్యదర్శి: యన్. యం. జోషీ

సహాయ కార్యదర్శులు: కాంతా ముఖర్జీ, ఎన్. వి. ఫడ్కే, మానిక్ గాంధీ, దినకర్ దేశాయ్

కోశాధిపతి: పీటర్ అల్వారెజ్

సమ్మెలు ఎవరో రెచ్చగొట్టినవి కాదు

బ్రిటిష్ కుట్రలే మతకలహాలకు కారణం

పౌరహక్కులుండాలి

కార్మిక గృహ వసతి

(మిగతా 11 వ పేజీలో)

ప్రభుత్వ నిర్బంధవిధానం మితిమీరుతున్నది

అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్

సమావేశంలో కార్యదర్శి నివేదిక

కలకత్తా, ఫిబ్రవరి 16

ఈరోజు కలకత్తాలో అఖిలభారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు మహాసభ 22వవార్షిక సమావేశం జరుగుతున్నది. అందులో ఈసంవత్సరం జరిగిన కార్యకలాపాలను గూర్చి ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి యన్. యం. జోషీ ఒక నివేదికను సమర్పించారు. అందులోని భాగాల నిక్కడ ...

... చేసే బిల్లును ఆహక్కును నిర్మూలించేందుకు ప్రవేశపెట్టింది.

యాభైలక్షలమంది ఉద్యోగానికి స్వస్తి

"నేటి కార్మికుల అసంతృప్తికి కారణమేమో మనం పరిశీలించినట్లయితే భారత ఆర్థిక సమస్యలలోని మార్పేనని తెలియ ...

జీవిత ప్రమాణం పెరిగిపోతోంది

మంత్రులపై పెట్టుకున్న ఆశలు ఫలించలేదు

నిర్బంధ విధానంతో అసంతృప్తిని అరికట్టాలని ప్రయత్నం

సమ్మెల వెల్లువ

"ఈదినదిన ప్రవర్ధమానమవుతున్న అసంతృప్తి మహత్తరమైన సమ్మెల వెల్లువ రూపం దాల్చింది. మిల్లులలో, ఫ్యాక్టరీలలో వర్క్‌షాపులలో, ముద్రాలయాల్లో, కార్యాలయాల్లో, బ్యాంకులలో, పాఠశాలలో, విద్యుచ్ఛక్తిశాఖలలో, రైల్వేలలో, బస్సులలో, కిడకు ప్రభుత్వశాఖలలో కూడ ఈ సమ్మెలు వ్యాపించాయి.

"ఈ సమ్మెలు కేవలం ఫ్యాక్టరీలతో ఆగక మునిసిపల్ కార్మికుల సంఘటితశక్తిలో కూడ తల చూపాయి. వ్యవసాయ కార్మికులుకూడా ఇందులో చేరుతున్నారు.

"1940 లో జరిగిన సమ్మెల మొత్తం సంఖ్యకన్నా (1946 జనవరి - సెప్టెంబరు) మొదటి తొమ్మిదినెలలలో నాలుగు రెట్లు ఎక్కువ సమ్మెలు - 1466 జరిగాయి. ఈ సమ్మెలలో 17,37,462 మంది - కార్మికులు పాల్గొన్నారు. ఈ సంఖ్యలో స్వదేశసంస్థానాలలో జరిగిన సమ్మెలు చేరలేదు. అంతేకాక మూడువారాలపాటు పోస్టల్‌కార్మికులు జరిపిన సర్వవ్యాపిత సమ్మె, వారికి సానుభూతిని తెలుపుతూ లక్షలకొంది కార్మికులు జరిపిన ఒకరోజు సర్వవ్యాపితసమ్మె ఇందులో చేరలేదు. దక్షిణాది (ఎస్. ఐ. ఆర్) రైల్వే కార్మికులు 40 వేలమంది జరిపిన సమ్మె కూడ ఇందులో చేరలేదు.

"పై 1466 సమ్మెలలో 550 సమ్మెలు జీతాలు భత్యాలు ఎక్కువ చేయాలనే కోరిక మీదనే జరిగాయి.

ప్రభుత్వ దమననీతి ప్రయోగపరంపర

బొంబాయి, సి. పి., మద్రాసు, యు. పి. సంజాబు ప్రభుత్వాలు చాల నిర్బంధ శాసనాలు చేశాయి — వున్న నిర్బంధ శాసనాలను సవరణచేశాయి. ఈ శాసనాల, ఆర్డినెన్సుద్వారా అరెస్టు చేయడానికి విచారణ లేకుండా డిటైన్ చేయడానికి, ఏ ప్రదేశం నుండి గాని, ఎవరినైనా వెళ్ళగొట్టేందుకు పోలీసులకు కావలసిన అధికారాలువచ్చాయి.

"బొంబాయి ప్రభుత్వం ఖాందేష్‌లోని మూడు బట్టల మిల్లుల యూనియన్‌లలోం అధ్యక్ష, కార్యదర్శులందరిని ఆప్రాంతంలో వుండరాదని నిషేధిస్తూ ఉత్తరువులు జారీచేసింది. కొందరిని బొంబాయి రాష్ట్రంలోకి రెండేండ్లు ప్రవేశించరాదని నిషేధించింది. ...

... రామరాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రధానకార్యదర్శి పి. బాలచంద్ర మీనన్ మొదలైన ఎందరో ప్రముఖ కార్మికనాయకులను అరెస్టు చేసింది. మరింక ఎందరో కార్మికసంఘ నాయకులను విచారణలేకుండా 'డిటైన్' చేసింది."

గొప్ప నాటక ప్రదర్శనం!

ఆంధ్ర ప్రజా నాట్యమండలి కృష్ణాదళం వారిచే

గుడ్లవల్లేరు హాలులో

27-2-47 రా॥ 10గం. గురువారం

వాశిరెడ్డి భాస్కరరావు, మంకర సత్యనారాయణగార్లు రచించిన

అపనింద

అను సాంఘిక నాటకం ప్రదర్శింపబడును.

సమ్మతోపహా రేట్లు:

రు 3-12-0, 2-12-0, 1-9-0, 0-10-0

పి. వి. సుబ్బారావు, సెక్రటరీ.

సమ్మెల ముమ్మరం

సంవత్సరం	సమ్మెలు	పాల్గొన్న కార్మికులు	నష్టపడిన రోజులు
1939	406	4,09,184	49,92,795
1940	322	4,52,539	75,77,281
1941	359	2,91,054	33,30,503
1942	694	7,72,653	57,79,965
1943	716	5,25,088	23,42,287
1944	658	5,50,015	34,47,306
1945	848	7,82,192	33,40,892
1946 జనవరి నుండి సెప్టెంబరు వరకు	1466	17,37,462	89,62,356

★

ట్రేడ్‌యూనియన్ల అభివృద్ధి

సంవత్సరం	అనుబంధం ట్రేడ్‌యూనియన్లకు	మొత్తం సభ్యత్వం
1945	401	4,51,915
1946	608	7,26,439

సంస్థానాధీశులను బుజ్జగించడానికై కాంగ్రెస్-లీగుల తపన

న్యూఢిల్లీలో సంస్థానాధీశులు సమావేశమై చేసిన తీర్మానాలు నిజంగా జాతీయోద్యమానికి ఒకసవాలు. మీరెంత తన్నుకున్నాసరే. సంస్థానాలు బ్రిటిష్ వాళ్ళకి పెట్టనికోటల్లా ఉపయోగ పడవలసిందే నన్నట్లు వారు తీర్మానాలు చేశారు.

కాని, కాంగ్రెసు ఆసవాలును ఎదుర్కో లేక పోయింది. రాజ్యాంగ సభలో సంస్థానాలకు సంబంధించిన విషయాలలో [illegible]క్యం తీసుకుంటూన్న కె. ఎమ్. మున్షీ సంస్థానాధీశుల 93 వోట్లూ కాంగ్రెసుకు రాకపోతాయేమోనన్నట్టు వ్యవహరించాడు.

అభయ ప్రధానం

రాజ్యాంగసభ కర్తవ్యాలను గురించిన తీర్మానంమీద పండిట్ నెహ్రూ చెప్పిన మాటలు సంస్థానాధీశుల్ని అదరకొట్టవేమోననిమున్షీపెద్దప్రకటనచేశాడు "రాజ్యాంగ సభ నిర్ణయాలననుసరించి" అంటూ నెహ్రూ చెప్పిన దానికి భయపడనక్కరలేదనీ దాని అర్థం "ఉభయుల అంగీకారాన్ని అనుసరించియే"ననీ మున్షీవారికి అభయం ఇచ్చాడు.

సంస్థానాధీశులకు కావలసింది ఆదే. వారి దుర్మార్గపరిపాలన విషయం ఎవ్వరు ఎత్తకూడదనేగా వారి అభిప్రాయం?

ప్రజా ప్రతినిధులని చెప్పలేదు

"భారత సంస్థాన ప్రతినిధులతో సంప్రదించడానికై" అంటూ నెహ్రూ తీర్మానంలోని మాట సంస్థానాధీశులకు జెమటపుట్టిస్తాయేమోనని వెంటనే మున్షీ ఇల్లా చెప్పాడు:

"ప్రజామండలుల, సంస్థాన ప్రజా సమితుల ప్రతినిధులతో సంప్రదించాలనే భావం దానిలో లేదు" (టైమ్సు ఆఫ్ ఇండియా, జనవరి, 30)

సంస్థానాధీశులకు కావలసింది కూడా ఇదేగామరి?

సంస్థానాధీశులు లీగ్‌తో ఎక్కడ చేరుతారో అనే భయంతో జాతీయ పత్రికలుకూడా వారికి హామీలు ఇవ్వడం మొదలుపెట్టాయి.

"సంస్థానాధీశులు పోవాలంటూ బాధ్యతగల వ్యక్తులు అనడం మేము ఎరగం"—అంటూ బొంబాయి క్రానికల్ ఫిబ్రవరి 2 న వ్రాసింది.

ఈవిధంగా సంస్థానాధీశులకు కోపం తెప్పించగూడదనే ఆతురతతో క్రానికల్ షేక్‌అబ్దుల్లావంటి నాయకుల్ని బాధ్యత నెరుగనివారుగా జమకట్టేసింది.

అతివాద పత్రికలుకూడా

అటువంటి అతివాదాభిప్రాయాలు ప్రకటిస్తూవుండే ఫ్రీ ప్రెస్ జర్నల్ కూడా జనవరి 31 న సంస్థానాధీశులను దువ్వుతూ సంపాదకీయం వ్రాసింది. మీరు రాజ్యాంగసభలో ఇంకా కూర్చో లేదుగనుక అల్లా భయపడుతున్నారు. గాని, లోపలగా కూర్చునివుంటే మీరు తెచ్చిన సవరణలను మీకంటే బాగా వారు [illegible]స్తున్నారని తెలుస్తుంది అంటూ [illegible] ఊరడించింది.

సంస్థానాధీశుల తీర్మానం "వారి అధిక జాగ్రత్తను తెలుపుతూంది"ని బొగుడుతూ బిర్లాగారి హిందూస్థాన్ ఇల్లా వ్రాసింది:

"బ్రిటిష్ ప్లానును సంస్థానాధీశులు ఒకమూలం అంగీకరిస్తున్నామంటూ, రెండోవేషన రాజ్యాంగసభలో అన్ని పార్టీలూ చేరాలంటూ పట్టుపట్టడం ఏమీ బాగాలేదు."

రాజ్యాంగసభలో చేరడం సంస్థానాధీశులకే లాభం అనీ. అద్దుపుల్లలు వేస్తూన్న లీగుపక్క చేరకండనీ బాహాటంగా చెబుతూ అనేక జాతీయ పత్రికలు వ్రాశాయి.

చివరకు కాంగ్రెసు రాజీపంధా ఎక్కడికి దారితీసింది. సర్వాధికారాలు కావాలనీ. స్వతంత్రం కావాలనీ అనకండి సంస్థానాధీశులు బెదురుతున్నారు. అనే దశకి వచ్చాం.

లీగు వేపునుండి

సంస్థానాధీశులు చేసిన తీర్మానాలకు లీగు పత్రికలు ఉబ్బితబ్బిబ్బయిపోయాయి. రాజ్యాంగసభకు దూరంగా ఉండాలని వారుచేసిన తీర్మానానికి ఆనందపరవశమై పోయింది 'డాన్' పత్రిక. ముస్లిం ప్రజాసామాన్యం యొక్క అభివృద్ధికోసమై పోరాడుతున్నామన్న లీగు వర్గాలకు సంస్థానాలలో నానా అగచాట్లు పడుతూన్న ముస్లిం రైతుల, ప్రజల క్షేమానికి సంస్థానాల పద్ధతి అంతరించడం అవసరమనిపించ లేదు.

పైగా బొంబాయిలో లీగు దినపత్రిక 'ఇంక్విలాబ్' సిగ్గువిడియాలు విడిచి సంస్థానాధీశుల భుజంమీద చేయివేసి. ఇల్లా వ్రాసింది.

"ఇంతవరకు వారు తటస్థంగా వున్నారు. కాని కాంగ్రెసు దాడి వారిని తప్పనిసరిగా యుద్ధరంగంలోకి ఈడ్చింది."

కాంగ్రెసుతో పోరాడేటందుకు లీగుతో సంస్థానాధీశులు చేరితే వారి సర్వాధికారిత్వం రక్షిస్తామనే హామీలిస్తూ పత్రికలు వ్రాసాయి.

ప్రజాద్రోహం

ఇవన్నీచూస్తే సంస్థానాధీశులను తమ తమ వేపులకు లాగుకోవాలని కాంగ్రెసు - లీగులు అభిమానం విడిచి పరుగు లెడుతున్నాయని ప్రతివాడికీ అర్థం అవుతుంది.

ఈ దశలో సంస్థానాధీశులపాత్ర ఎలావుంటుందో అందరికీ స్పష్టమే. జనవరి 31 న సంస్థానాధీశుల తీర్మానాలను అభినందిస్తూ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పత్రిక టైమ్సు ప్రధాన వ్యాసం వ్రాసింది. సంస్థానాధీశులతో సంధి కుదుర్చుకోకపోతేరాజ్యాంగసభచేసే రాజ్యాంగం అసంపూర్ణం వుంటుందంది. అంటేదానిఅర్థం 'కాంగ్రెసు సంస్థానాధీశుల పాదాలకు తలవంచి పోతే మీ రాజ్యాంగాన్ని అంగీకరిస్తామనే కాదూ?

ఈ సందర్భంలో కొస్త అభిమున్న దేశభక్తుడివ్వగిల సమాధానం ఒక్కటే.

"పొండోయ్. మీ బెదిరింపు ఏమిటి వాళ్ళ వ్యవహారం ఏదో మా ప్రజ[illegible] చక్కబెట్టగలరులే" అని

కాని మన నాయకులు అటువంటి సమాధానాలు యివ్వనేలేదు. వారు [illegible] పడి ఎట్టకేలకు సంస్థానాధీశుల బెదురు పోగొట్టారు. "అంటే వారు కోరిన [illegible] మానకరమైన కోరికలకు తలవంచి ప్రజల ఆశలు నిరాశలు చేశారు.

బ్రిటిష్‌వాళ్లప్రణాళిక అమలు జరుగుతూంది. అదికూడా వారు కోరిన పద్ధతులలోనే అమలు జరుగుతూంది. ఒకిమారు దానికి తలవొగ్గాక [illegible] స్వతంత్రత మాట ఎత్తటం [illegible] యోగం:

సింగరేణి బొగ్గు కార్మికులపై నైజాం సైనికుల దండయాత్ర

నాయకుల అరెస్టుకు 15 వేలమంది కార్మికుల ప్రతిఘటన

నైజాం రాష్ట్రంలోని సింగరేణి బొగ్గుగనులు 60 సంవత్సరాలుగా స్కాటిష్ పెట్టుబడి దారుల క్రింద నడుపబడుతూ వున్నాయి. గనులలో పనిచేసే కార్మికుల సంఖ్య 18 వేలు. కార్మికులు ఈ 60 సంవత్సరాలనుండి అనేక బాధలు అనుభవించారు. కంట్రాక్టు పద్ధతి, లంచగొండితనం, క్వార్టర్ నిర్బంధ విధానం కార్మికుల రక్తాన్ని పూర్తిగా హరించి శల్యాలు చేసివైచినవి

ఈ బాధలు భరించలేక కార్మికులు తమ కష్టాలను ప్రభుత్వమునకు తెలుపుకొనుచు ఆందోళన చేయ నారంభించారు. ప్రభుత్వం అశ్రద్ధ చేసింది. కార్మికులు తమ సంఘటిత శక్తితో రెండు సంవత్సరముల క్రితం తమ యూనియన్‌ను స్థాపించుకొని తద్వారా తమ కష్టములను పోగొట్టుకొన సమకట్టారు.

విచారణ కమిటీ

ప్రభుత్వం యూనియన్ స్థాపించిన మూడు మాసములకే దిగివచ్చి ఒక విచారణ కమిటీని పంపినది. ఆ కమిటీ కార్మికుల కష్టాలు విచారించి యూనియన్‌ను గుర్తించునటుల మేనేజిమెంటుతో వొప్పించి, కార్మికుల కష్టాలు తొలగిస్తామని. శాంతముగా యుండవలసినదని హామీయిచ్చి వెళ్ళినది. విచారణ కమిటీ వెళ్ళి రెండో సంవత్సరము గడుస్తూ యున్నప్పటికి ప్రభుత్వము రిపోర్టును ప్రకటించనే సరిగదా, కార్మికుల కష్టాలను ఏమాత్రము తొలగించలేదు. యీ విషయమై కార్మికులు తమ యూనియన్ ద్వారా [illegible] విన్నపములు తెలుపుకొన్నప్పటికి [illegible] చేసినది. కాని, విచారణకమిటీ ప్రభుత్వానికి పంపిన నివేదిక ద్వారా కొద్ది సౌకర్యాలను సిఫారసుచేసినట్లు తెలుస్తూ యున్నది. అందులో కొన్ని మచ్చుకు:—

కార్మికులందరకు 100 కి 12½ జీతాలు పెంచాలి. సంవత్సరానికి ఉచితంగా రెండు జతల దుస్తులివ్వాలి. కంట్రాక్టు పద్ధతి పూర్తిగా రద్దుచేయాలి. పనికి వెళ్ళేటప్పుడు కార్మికులకు టీ సప్లయి చేయాలి. మంచి ఇండ్లను మూడు సంవత్సరాలలో కట్టించియివ్వాలి — అని సిఫారసులు చేసింది. యీ కొద్దిపాటి సౌకర్యములు చేయకపోయినప్పటికి కార్మికుల ఆందోళన ఫలితంగా కంట్రాక్టుపద్ధతి మాత్రము చాలవరకు తొలగించబడ్డది. కార్మికులు గొప్ప ఓర్పుతో అనేక మాసాలు కష్టాలు భరిస్తూ న్యాయసమ్మతంగా ఆందోళన చేస్తూ వచ్చారు. నాలుగైదురెట్లు జీవిత పరిమాణం పెరిగిన యీ రోజులలో మేనేజిమెంటు యిచ్చిన కొద్దిపాటి యుద్ధ అలవెన్సు, ధాన్య సప్లయి కార్మికుల దుస్థితిని తొలగించలేకపోయినది. కార్మికుల ముఖ్యకోర్కెలైన జీతాలు పెరుగుదల, ప్రావిడెంటు ఫండు, గ్రాట్యుటీ, సిక్కులీవులు, మొదలగు సౌకర్యాలు యేమాత్రము కలుగజేయలేదు.

ప్రభుత్వము మేనేజిమెంటు యెంత ఒత్తిడి [illegible] చేసినప్పటికి యూనియను నాయకులు కార్మికులు వుత్పత్తి కుంటుపడకుండా కాపాడుతూ వచ్చారు.

కంపెనీలో జరిగే అక్రమాలను లంచగొండితనము, దొంగతనములను యెప్పటికప్పుడు మేనేజిమెంటుకు చూపించి అనేక లక్షల రూపాయల అనవసరపు ఖర్చులను అరికట్టించారు. వుత్పత్తి పెరుగుటకు అనేక సలహాలు యిచ్చారు. కార్మికుల కొరతను గురించి మేనేజిమెంటు చెబుతే, కావలసినంత మంది కార్మికులను తామే రిక్రూటుచేసి రప్పిస్తామని యూనియన్‌నాయకులు మేనేజిమెంటును కోరారు. కాని వీటన్నిటిని త్రోసిపుచ్చి మేనేజిమెంటే వుత్పత్తిని కుంటుపరుస్తూ వచ్చింది. ఈ ప్రవర్తనను యూనియన్ నాయకులు యెప్పటికప్పుడు బహిరంగపరుస్తూ వచ్చారు. ప్రభుత్వముకూడా మౌనము వహించినది. పైగా యిప్పుడు వుత్పత్తి పడిపోయినదని, దానిని అధికం జేయడానికి కంట్రాక్టు పద్ధతిని అమలు జరపాలని మేనేజిమెంటు వాదన. కంట్రాక్టు పద్ధతిని అమలు జరిపినట్లయితే కార్మికులకు అన్యాయం జరుగుతుందని యూనియన్ చెప్పింది. ఈ కంట్రాక్టు పద్ధతిని రద్దుచేయాలని రాయల్ లేబర్‌కమిషన్, మొన్నమొన్ననే బొగ్గుకార్మికుల కష్టాలను విచారించుటకు పంపిన నైజాం విచారణ కమిటీగూడ సిఫార్సులుచేశాయి. ఇంతేగాదు. 1945 సంవత్సరములోని బొగ్గువుత్పత్తికన్న 1946 సం॥ లో బొగ్గువుత్పత్తి అధికం అయింది.

యజమానుల సర్కార్ పన్నాగం

ఈ సంగతిని మేనేజిమెంటు మరుగుపరచింది రెండుసంవత్సరాలు ఆందోళన చేసినా తమ కోర్కెలు మేనేజిమెంటు వొప్పుకోలేదని కార్మికులలో అసంతృప్తి చెలరేగింది. రోజురోజుకు పెరిగే ధరలకు పరిహార్యే జీతాలు తమకు యివ్వలేదని కార్మికులు గుర్తించారు. తమ జీతాలు పెంచమని, ఆహార వస్తువులు చౌక ధరలకు అమ్మించాలని కార్మికులు పైఅధికారులకు తెలుపుకున్నారు. ఇవన్నీ యూనియన్ బలం వల్లనే జరుగుతున్నాయని. యూనియన్ నాయకుల నరెస్టు చేసి యూనియన్‌ను దెబ్బగొట్టితే కాని కార్మికులు లొంగిపోరని ప్రభుత్వమూ, యజమానులూ తలచారు. అందరు అపహరించుకొన్న కంట్రాక్టు పద్ధతిని కార్మికులమీద రుద్ది యధాప్రకారం మధ్యయుగాలనాటి దోపిడీని సాగించుదామని మేనేజిమెంటు కంట్రాక్టుల పన్నాగం. యీపన్నాగానికి సర్కారుమద్దతు యిచ్చింది.

నాయకులపై దాడి

12 వ తేదీ ఉదయం ఆరుగంటలకు కొత్తగూడెం బొగ్గుకార్మికుల యూనియన్ ఆఫీసుకు ఒక సబ్‌యిన్‌స్పెక్టరు, వర్దరు కానిస్టేబుల్సు వచ్చారు. అక్కడ నిద్రించుతున్న యూనియన్ ప్రెసిడెంటు డి. శేషగిరి రావుగారిని. ఆఫీసు కార్యదర్శి వి. సత్యనారాయణరావుగారినిలేపి, పోలీసు స్టేషన్‌లో వున్న డి. యస్. పి. వద్దకు రమ్మనికోరారు. అక్కడికి రావలసిన అవసరం లేదని, తమకు యితరవిధంగా చాలా పనులున్నాయని వారు జవాబుచెప్పారు. "అయితే మిమ్మల్ని అరెస్టుచేశాను రండి" అని ఇనస్పెక్టరు దబాయించాడు. అరెస్టువారెంటు చూపవలసిందని కార్మికనాయకులు కోరారు. అతడు చూపలేకపోయాడు.

ఇంతలో ఈవార్త గనులలోకి పోతున్న కార్మికులకు తెలిసింది. అందరూ పనిమానివేశారు. వర్కుషాప్, హెడాఫీసులలో పని మానివేశారు. యూనియన్ ఆఫీసుకువచ్చారు. వందలకొలది కార్మిక స్త్రీలతోసహా, పది పన్నెండువేలమంది కార్మికులు గుమిగూడి తమ నాయకులను విడుదల చేయవలసిందని కోరారు.

ఇంతలో లారీనిండా రిజర్వు పోలీసులు వచ్చారు. కాని కార్మిక నాయకులను అరెస్టు చేయలేకపోయారు. అంతకుముందే వారు పోలీసుల బారి పడకుండా వెళ్ళిపోయారు.

కార్మికులంతా యూనియన్ ఆఫీసును విడిచిపెట్టాక 12 గంటలకు రెండు లారీలలో మిలిటరీవాళ్లు బాయొనెట్‌లతో వున్న తుపాకులను గురిపెట్టి యూనియన్ ఆఫీసుపైన, చుట్టుప్రక్కల వున్న కార్మికుల ఇండ్లపైన దాడి చేశారు. ఈసారి కూడా ఎట్టి వారెంటు చూపలేదు.

ఈవార్త తెలుసుకొని వేలకొలది స్త్రీకార్మికులు [illegible] ఆఫీసుముందుకు వచ్చారు. మొత్తం కార్మికులంతా 15 వేలమంది ప్రోగయ్యారు. పోలీసులు వారంటు లేకుండా అకారణంగా చేస్తున్న దాడులకు అసమ్మతి తెలిపారు అప్పుడైనా దాడి జరగలేదు. సాయంత్రంవరకు కార్మికులు ఆఫీసువద్దనేవుండి తర్వాత వెళ్ళిపోయారు.

మిలిటరీ రాజ్యం

13 వ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు యూనియన్ వర్కింగుకమిటీ సభ్యులైన కామ్రేడ్ హీరాలాల్, బెస్తా రాజమ్, రామ్‌సింగ్, వి. రాజేశ్వరరావు గార్లను అరెస్టుచేశారు. పోలీసు జులుమును ఎదిరించిన యూనియన్ వలంటీరు రాములును అరెస్టుచేసి సబిన్‌స్పెక్టరు అమానుషంగా కొట్టాడు. వంగా యెంకటి అనే మరో కార్మికుని కూడా అరెస్టుచేశారు. యూనియన్ సహాయ కార్యదర్శి వెంకట నారాయణగారి కోసమూ. వర్కింగ్‌కమిటీ సభ్యుడు డా. రామస్వామిగారి కోసమూ సోదా చేశారు. వారు దొరకలేదు. అరెస్టుచేసిన వారిని ఎక్కడికి తీసుకొనివెళ్ళారో తెలియదు. మిలిటరీవాళ్ళు ఆరోజునే 16 లారీలు రెండు మెషిన్‌గన్‌లు, వైర్లెస్ సెట్లతో స్టేషన్ పోలీసుస్టేషన్‌వద్ద దిగారు. ఆదివరకు వాళ్ళు గాక 250 మంది కొత్తగా రిజర్వు పోలీసులు దిగారు.

కార్మికులను భయభ్రాంతులను చేయడానికి లారీలలోను, మోటారు సైకిళ్ళమీద దళాలుగా సైనికులు ప్రదర్శనలు చేశారు.

సమ్మె

పోలీసుల దౌర్జన్యాలను నిరసించుతు కార్మికనాయకుల అరెస్టుకు అసమ్మతి తెలుపుతూ 14 వ తేదీన కార్మికులు సమ్మెచేశారు. 145 వ సెక్షన్ (ఇక్కడి 144 లాంటిది) ప్రకటించబడింది. ప్రదర్శనం చేస్తున్న కార్మికులపై బాష్పవాయువు ప్రయోగించబడింది.

15 వ తేదీవరకు ఇంకా సమ్మెసాగుతూ వుంది. రామవరం (కొత్తగూడెం సమీపంలోని మరో బొగ్గుగనుల కేంద్రం) కొత్తగూడెముల మధ్య ఒక ప్రదేశంనుండి మరో ప్రదేశానికి కార్మికులను వెళ్ళనీయకుండా మిలిటరీ కట్టడిచేసింది. రామవరంలో కార్మికుల యిండ్లలో దొరికిన 20 మంది కార్మికులను బలవంతంగా లారీలలో ఎక్కించుకొనిపోయారు. స్త్రీలను విపరీతంగా కొట్టారు. "మీరు పనిలోకి వెళ్ళకపోతే జీతాలేకాదు రేషను కూడా ఈయం" అంటూ లేబర్ [illegible] బెదురు పెట్టించారు

ఇదియే హైద్రాబాద్ కొత్త రాజ్యాంగ సభ [illegible] ప్రభుత్వంక్రింద కార్మికులకు జరిగిన గొప్ప మేళ్లు

తెలంగాణాలో రైతాంగాన్ని నైజాం దౌష్ట్యాలతో అణచివేయాలని ప్రయత్నించింది. నైజాం ప్రభుత్వం ఇప్పుడు కార్మికుల్ని [illegible]. 60 ఏండ్లనుండి [illegible] దోపిడీకి గురియైన బొగ్గు కార్మికులు యూనియన్‌ను స్థాపించుకొని తమ హక్కులకోసం పోరాడుతున్నారు. అందరిచేత అసహ్యించుకొనబడే కంట్రాక్టు పద్ధతిని కార్మికులపై రుద్దాలని [illegible], ప్రభుత్వమూ చేస్తున్న కుట్రను ఎదిరించుతున్నారనే ఈ యూనియన్ను అణచివేయాలని ప్రభుత్వం [illegible] పూనుకుంది.

ఆంధ్ర మహిళలలో అపూర్వ చైతన్యం

చిలువూరులో 20 వేల ప్రజాసమీకరణ

ప్రధమ ఆంధ్రరాష్ట్ర మహిళా మహాసభ

(మా విలేఖరి)

"మన జాతి కోసమై
మన హక్కు కోసమై
మన ఝాన్సీరాణి మరణించినది తల్లి
జీవచ్ఛవమ్ముపై జీవింపనేటికని
ఝాన్సీమహారాణి సందేశ మిచ్చింది
మనకామె తోబుట్టువమ్మా!
స్వాతంత్ర్యకాంక్షతో చచ్చిపోయినదామె
జాతిగౌరవ యశఃకాంతి భద్రతలను
కాపాడుకొన మనకు కర్తవ్యమున్నది॥

అనే ఉజ్వల సందేశంతో ఈ నెల 15, 16 వ తేదీలలో తెనాలి తాలూకా చిలువూరులో డాక్టరు కొమర్రాజు అచ్చమాంబగారి అధ్యక్షతను ఆంధ్రరాష్ట్ర మహిళాసంఘ ప్రధమ మహాసభ ప్రారంభమయింది.

మహిళలకు గుంటూరుజిల్లా మహిళా సంఘ అధ్యక్షురాలు శ్రీమతి మోటూరి ఉదయంగారి ఆధ్వర్యాన ఆహ్వానసంఘం ఏర్పడింది. మహాసభను దిగ్విజయంగా జరపడానికి ఏర్పాట్లుచేశారు. చిలువూరు స్టేషనుకు ఎదురుగా రెండు యకరాల ప్రదేశంలో మహాసభ పెండాలును నిర్మించారు.

సభాస్థలానికి "వీరేశలింగం నగర్" అను పేరుపెట్టి తెలుగుదేశానికి యుగపురుషుడై మహిళాలోకానికి ఎంతో సేవచేసిన కందుకూరి వీరేశలింగం గారికి ఆంధ్రమహిళలు తమ జోహారులర్పించారు. నగరం సింహద్వారానికి "తెలంగాణ వీరాంగనల" పేరుపెట్టి వారిని స్మరించారు. సింహద్వారం గేటు చూడగానే నైజాం నాజీ పరిపాలనకు వ్యతిరేకంగా, అకుంఠిత ధైర్యసాహసాలతో పోరాడిన తెలంగాణా వీరనారీమణులు కండ్లకు కనపడేటట్టు చిత్రకారుడు చిత్రించి నూతనోత్తేజం కలిగించాడు. నగరంలోని ఇతర ద్వారములకు "కల్పనా" "విజయలక్ష్మి" మొదలగు నాయకురాండ్ర పేర్లుపెట్టి రమ్యంగా అలంకరించారు.

చిలువూరు ఆతిధ్యం

మహాసభకు ఆంధ్రలో వివిధ జిల్లాల నుండి 450మంది ప్రతినిధులువిచ్చేశారు. 16 వ తేదీన ఉదయం నుండీ వివిధ దేశాలనుండి స్త్రీలు తండోపతండాలుగా రాసాగారు. ఇన్ని వేలమంది తమగ్రామములో సభ జరుపుకోవడానికి రావడం చూసి చిలువూరు గ్రామస్థులు ఉప్పొంగిపోయారు. అతిధులను యధాశక్తి సత్కరించడానికి నిశ్చయించుకొన్నారు. కాంగ్రెసు, కమ్యూనిస్టువిభేదాలు అవతలపెట్టారు. మహాసభకువచ్చిన ప్రతినిధులకు బసలేర్పాటుచేశారు. ఈ కరువు రోజులలో ప్రేక్షకులందరికీ ఉచితంగా భోజనాలు పెట్టారు. అతిధిసత్కారానికి పేరుపడిన పూర్వ సంప్రదాయాన్ని నిలబెట్టారు.

బ్రహ్మాండమైన వూరేగింపు

సాయంత్రం 4½గంటలకు పదిహేను వందల స్త్రీలతో గొప్పఊరేగింపు బైలుదేరింది. 'స్వాతంత్ర్యం—శాంతి—అభ్యుదయ' పతాకంతో మహిళాసంఘ నినాదాలు తెలిపే బానర్లతో "స్వతంత్ర భారత్ కిజై" "మహిళాసంఘానికిజై" "బ్రిటిష్ సామ్రాజ్యవాదంనశించాలి" "పౌరహక్కులను మంటగలిపే ఆర్డినెన్సును ఉపసంహరించుకోవాలి" మొదలగు నినాదాలు మిన్నుముట్టేట్లు బారులుతీరి నడుస్తుంటే ప్రేక్షకులు వుప్పొంగిపోయారు. కాటిపరనుండి యాభై మంది వ్యవసాయ కూలీస్త్రీలు అన్నంమూటలతో మధ్యలో ఊరేగింపులో కలిశారు.

ఊరేగింపు ఒక ప్రవాహంలాగా రైలుగేటుదగ్గరకొచ్చి ఆగింది. అపుడే పోతున్న ఎక్సుప్రెస్‌లోని స్త్రీ పురుషులు ఊరేగింపుచూసి ఆనందంతో ఒక్కుమ్మడిగా చేయెత్తి జైకొట్టారు. బండిపోగానే ఊరేగింపు మరలసాగింది. ఇతర గ్రామాలనుండి వచ్చే స్త్రీలు నదిలోకి సెలయేళ్ళు కలసినట్లుగా అక్కడక్కడ ఊరేగింపులో కలుస్తున్నాయి. డాక్టర్ అచ్చమాంబ, ఉత్తర హిందూస్థానపు ముస్లింనారి హజరాబీగం యూరప్ స్త్రీ అయినా భారత స్వాతంత్ర్యంకోసం పోరాడే మెల్లీషోలింగరు ఊరేగింపు ముందు నడుస్తుంటే ప్రజకు ఆనంద ఆశ్చర్యాలు కలిగాయి. సభాస్థలానికి జేరేటప్పటికి ఊరేగింపులో 2000 స్త్రీలకు పైగా ఉన్నారు.

జెండా ప్రతిష్టాపన

మహాసభ ప్రారంభమయింది. బహిరంగ సభకు పదిహేనువేల మంది హాజరయ్యారు.

కరతాళధ్వనుల మధ్య డాక్టరు కొమర్రాజు అచ్చమాంబగారు అధ్యక్షపీఠం అలంకరించారు.

స్వాతంత్ర్యం - శాంతి - అభ్యుదయం గల మహిళా పతాకాన్ని శ్రీమతి మెల్లీ షోలింగరు ఎగురవేసి జండా ప్రాముఖ్యతను గురించి ప్రసంగించారు.

ప్రారంభోపన్యాసం

మహాసభను డాక్టరు లక్ష్మి, ఎమ్ బి బి యస్. గారు (విశాఖపట్టణం) ప్రారంభించుతూ మహిళా ఉద్యమములోని ప్రధాన ఆశయంగా ఉన్న స్వాతంత్ర్యాన్ని నిర్వచించి. మన ప్రజలు ముఖ్యంగా స్త్రీలు. పరాయిప్రభుత్వం క్రింద ఏ విధంగా యమయాతనలుపడుతూ ఉంది వివరించారు. స్వతంత్ర భారతదేశంలో ప్రతివానికి తిండికి బట్టకూ, ఉండటానికి వసతికి కొదువ ఉండకూడదన్నారు. అందరికీ ఉచితవిద్య. ఉచిత వైద్యసౌకర్యాలు కల్పించాలని అన్నారు.

మన దేశంలో జమీందారుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా రైతాంగం పెట్టుబడిదారుల దోపిడీని ఎదుర్కొంటూ కార్మికవర్గం, సంస్థానాధీశుల నిరంకుశ పాలనకు వ్యతిరేకిస్తూ సంస్థానప్రజలు జరిపే వీరోచిత పోరాటాలను విపులంగా వివరించి. ఆంధ్రలో విశాలమైన మహిళా ఉద్యమాన్ని నిర్మించాలని కోరారు.

అధ్యక్షోపన్యాసం

డా॥ అచ్చమాంబగారు తన అధ్యక్షోపన్యాసంలో వివిధ దేశాలలోని మహిళా వుద్యమాలను సింహావలోకనం చేశారు.

మన దేశంలో అఖిలభారత మహిళా సంఘం మొట్టమొదట జమీందార్ల భార్యలతోనూ, పెద్దపెద్ద వుద్యోగుల భార్యలతో ప్రారంభమై క్రమక్రమంగా మధ్యతరగతి స్త్రీలను ఆకర్షించి పెద్దఉద్యమంగా ఎలా తయారయిందో చెప్పారు.

స్వతంత్రం కొరకు జరిగిన వివిధ పోరాటాలలో పురుషులతోపాటు స్త్రీలు కూడా ఎలాపాల్గొన్నదీ, నేడు రైతాంగానికి. కార్మికవర్గానికిచెందిన స్త్రీలు వారి వర్గపోరాటాలలోపాల్గొంటున్న విషయం విశదీకరించి. నైజాంనాజీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ధైర్యంగా పాల్గొన్న తెలంగాణా వీరవనితలకు జోహారులర్పించారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గురించి ముచ్చటించుతూ ఇలా అన్నారు. "బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కుట్రను మనం గ్రహించాలి. దేశంలో మతకలహాలను రెచ్చగొట్టి. రాజుల, నవాబుల సాయంతో మరి కొంతకాలం తమ పరిపాలన సాగించ దలచారు. కాంగ్రెసు - లీగు మంత్రివర్గాలు ఆర్డినెన్సులద్వారా బ్రహ్మాండంగా పొంగిపొరలే ప్రజావెల్లువను అణచి సామ్రాజ్యవాదుల కుట్రలు సానుకూలపడేటట్లు వ్యవహరిస్తున్నారు. ఇది చాల ప్రమాదకర విషయం. కాంగ్రెసు లీగు నాయకులు తమ పొరపాటును దిద్దుకొనేటట్లు ప్రజానీకం బలమైన వత్తిడి తీసుకొనివచ్చి అంతిమ పోరాటానికి అయత్తపడాలని" హెచ్చరించారు.

శ్రీమతి హజ్రాబేగం

అఖిల భారత మహిళాసంఘ కార్యవర్గసభ్యులు శ్రీమతి హజరాబేగం ప్రసంగిస్తూ ఇంత బ్రహ్మాండమైనసమీకరణకు అఖిల భారత మహిళాసంఘం తరఫున అభినందించారు. ఆంధ్రస్త్రీలలోనే గాక ఎంతో వెనకబడిన బొంబాయి రాష్ట్రంలో వార్లీ స్త్రీలలోనూ, హైదరాబాదు, కాశ్మీర్ సంస్థానాలలోనూ. పంజాబు ముస్లిం స్త్రీలలోనూ వచ్చిన నూతన జాగృతిని వివరించి మొత్తంమీద భారతదేశమంతటా స్త్రీలలో నూతనవెల్లువ వచ్చిందని చెప్పారు. ఉత్తరదేశంలో జరిగిన మతకలహాలను ఖండిస్తూ పురుషులతోపాటు స్త్రీలుకూడా స్వాతంత్ర్య ఉద్యమములో విరివిగా పాల్గొనవలసిందిగా కోరి ఉపన్యాసాన్ని ముగించారు.

ఆహ్వానసంఘాధ్యక్షురాలు శ్రీమతి మోటూరి ఉదయంగారి కృతజ్ఞతా వందనములతో సాయంత్రం మహాసభ ముగిసింది.

ప్రతినిధుల సమావేశం

15 వ తేదీన. 16 వ తేదీ ఉదయాన డాక్టరు అచ్చమాంబగారి అధ్యక్షతను ప్రతినిధుల సమావేశం జరిగింది. ఆంధ్ర దేశంలో వివిధ జిల్లాలనుండి 450 ప్రతినిధులు హాజరయ్యారు.

కార్యదర్శిని రిపోర్టు

మొట్టమొదట రాష్ట్ర మహిళాసంఘ ఆర్గనైజింగు కమిటీ కార్యదర్శి శ్రీమతి మానికొండ సూర్యావతి నివేదిక సమర్పిస్తు పాతిక సేల సభ్యత్వంతో మహిళాఉద్యమము ఏడు జిల్లాలలో క్రమపద్ధతితో పనిచేస్తుందని చెప్పారు. వివిధ జిల్లాసంఘాలు చేసిన కార్యకలాపాలు సమీక్షచేసి ఆంధ్రలో బలమైన మహిళా ఉద్యమము నిర్మించడానికి పునాదులు వేయవలసిందిగా ప్రతినిధులను కోరారు.

ప్రతినిధుల సమావేశంలో జిల్లాలలో మహిళావుద్యమంలో పాల్గొనే వర్గాలేగాక-వృద్ధస్త్రీలుకూడా పాల్గొన్నారు. చర్చల్లో మద్రాసు ప్రభుత్వం జారీచేసిన నిరంకుశ ఆర్డినెన్సును ఖండిస్తూ చాలమంది ప్రసంగించారు' పడుపువృత్తిని నిషేధించే విషయం, జమీందారీ విధానం రద్దు కావాలనే విషయం స్త్రీలకు సమాన హక్కుల విషయమై చర్చలు జరిగినప్పుడు చాలమంది పాల్గొనడమే కాకుండా. ప్రతినిధులూ, ప్రేక్షకులూ చాల శ్రద్ధతో విన్నారు.

తీర్మానాలు

ఈనాడు ప్రతి దేశంలోనూ సంఘాలలోనూ స్త్రీలూ, పురుషులూ సమానమన్న సూత్రాన్ని ఆమోదించినా మన న్యాయశాస్త్రం స్త్రీలకు పిత్రార్జితంలో హక్కు కల్పించక పోవడం శోచనీయమనియూ. వెంటనే కాంగ్రెసు మంత్రివర్గం పిత్రార్జితఆస్తిలోను, వారసత్వంగా సంక్రమించే యితర ఆస్తిలోను స్త్రీ పురుషులకు సమానహక్కును కల్పించే చట్టాన్ని వెంటనేతీసుకొని రావలసిందిగా కోరుతున్నారు.

ఇటీవల మద్రాసు ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సు పౌరహక్కుల సమూలంగా నాశనంచేసేదనియూ. అది ప్రజాస్వామిక సిద్ధాంతాలకూ, స్వాతంత్ర్య పోరాటానికి భంగకరమనియూ. కాబట్టి దానిని వెంటనే ఉపసంహరించుకొని అరెస్టుచేసిన ప్రజానాయకులను వెంటనే విడుదల చేయవలసిందని కోరుతూ తీర్మానించారు.

సోదర తెలంగాణా ప్రజలపై నైజాం ప్రభుత్వం జరిపే హింసాకాండను తీవ్రంగా ఖండిస్తూ పోరాటంలో మరణించిన తెలంగాణా వీరులకు జోహారు లర్పించారు.

సంయుక్తజాతి సమితికి భారత ప్రతినిధిగా వెళ్ళి భారతమహిళలంతా గర్వించదగ్గ పాత్ర నిర్వహించి. ప్రపంచ అభ్యుదయ కాముకుల మన్ననలను పొందిన శ్రీమతి విజయలక్ష్మీపండిట్‌కు తమ అభినందనాలను తెలిపారు.

మనసంఘంలో ఇంకా పడుపువృత్తి వుండటం. స్త్రీలందరికీ అవమానకరమైన పడుపు వృత్తిని నిషేధించుతూ, బీదప్రజలకు జీవనోపాధికల్పించవలసిందిగానూ. రైతాంగాన్ని అన్నివిధాలా పీల్చుకుతినే జమీందారీ విధానాన్ని వెంటనే రూపుమాపాలనీ. ఫ్యాక్టరీలలో కార్మికస్త్రీలకు తగినరక్షణ ఏర్పాటుచేయాలనీ. ప్రభుత్వ ఉద్యోగాలలో స్త్రీపురుషులకు వారివారి శక్తి, అర్హతలనుబట్టి సమాన అవకాశాలు కల్పించాలనీ. రాష్ట్రంలో బట్టలమిల్లులు విరివిగాస్థాపించి ప్రజలకు వెంటనే చౌకబట్ట అందజేయ వలసిందిగానూ, గ్రామగ్రామాన వైద్యశాలలను నిర్మించుతూ, వివిధస్త్రీలకు ప్రసూతి సౌకర్యాలు కలిగించవలసినదనియూ, బాల్య వివాహాలు నిషేధించుతూ చట్టాన్ని చేస్తూ దానిని కఠినంగా అమలు పరచవలసిందిగానూ, అంటరానితనాన్ని చట్టరీత్యా నిషేధించాలనియూ, బహుభార్యాత్వం నిషేధించుతూ విడాకుల హక్కును గుర్తించే చట్టం తీసుకొనిరావలయుననియూ, దేశముఖ చట్టాన్ని వ్యవసాయభూములకు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాలు చేశారు.

ప్రదర్శనశాల

మహాసభ సందర్భంలో ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. అందులో స్త్రీలకు సంబంధించిన ఆరోగ్యవిధులు. పిండోత్పత్తి. వివిధదశలు మొదలగు ప్రసూతి శాస్త్రమునకు సంబంధించిన బొమ్మలను ప్రదర్శించారు. వ్యవసాయ శాఖవారు, వివిధ ధాన్యపువిత్తనాలు. రకరకాలపండ్లు. తేనెపట్లు. వ్యవసాయ పనిముట్లు ప్రదర్శించారు. ఇంకా సోవియట్ రష్యాలో బిడ్డల పెంపకం. వివిధదేశాలలో విద్యాభివృద్ధులు మొదలగు ఎన్నో విషయాలను తెలిపే చిత్రాలను ప్రదర్శించారు. వేలకొలది స్త్రీలు ప్రదర్శనశాలను దర్శించారు.

శిశుప్రదర్శనం

మహాసభ సందర్భంలో ఆహ్వాన సంఘంవారు శిశుప్రదర్శనం కూడా ఏర్పాటుచేశారు. పాతికమంది బిడ్డల వరకు పోటీలో పాల్గొన్నారు బాగా పుష్టిగా ఆరోగ్యంగా ఉన్న బిడ్డలకు బహుమతులు పంచిపెట్టారు. గుడివాడ వాస్తవ్యులు శ్రీమతి తమ్మారెడ్డి కృష్ణవేణిగారి బిడ్డకు ప్రధమ బహుమతి వచ్చింది.

నూతన కార్యవర్గ ఎన్నిక

ప్రతినిధుల సమావేశంలో నూతన సంవత్సరానికి రాష్ట్ర మహిళా సంఘమునకు డాక్టరు అచ్చమాంబగారిని అధ్యక్షులుగాను, డాక్టరు కె. లక్ష్మి ఉపాధ్యక్షులుగాను. శ్రీమతి మానికొండ సూర్యావతిని ప్రధాన కార్యదర్శినిగాను, శ్రీమతులు మోటూరు ఉదయం. చంద్ర సావిత్రిగార్లు సహాయ కార్యదర్శులుగాను ఎన్నుకోబడ్డారు. కార్యవర్గ సభ్యులుగా శ్రీమతులు పెల్లంకి అన్నపూర్ణమ్మ. టి రాజమ్మ. (కృష్ణాజిల్లా) మోటూరి శేషారత్నం, టి. సావిత్రి (గుంటూరు జిల్లా) గోకరాజు వెంకాయమ్మ. అన్నే అనసూయ (ప. గోదావరిజిల్లా) ఇమగంటి రామతులశమ్మ (తూ. గోదావరి) దిగుమర్తి స్వర్ణబాయి (చికాకోల్) పి. పద్మావతమ్మ (కర్నూలు) వరుసూరి సూర్యాంబ (నెల్లూరు) గార్లను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకొన్నారు. ఇంకా నలుగురు సభ్యులను కో ఆప్టు చేసుకొనే దానికి కార్యవర్గానికి అధికారం ఇచ్చారు.

వైజ్ఞానిక కార్యక్రమము

మహాసభ అనంతరం రాత్రికి వైజ్ఞానిక ప్రదర్శనాలు ఏర్పాటు చేయబడ్డాయి. 20 వేల మందికి పైగా వచ్చారు.

"మనది శాంతదేశమమ్మా" అను పాటను శ్రీమతులు ఉదయం, పద్మావతి రాజమ్మగార్లు నృత్యంతో పాడారు. వేలకొలది సభికులు పరవశులయారు. ప్రసూతి నాటకం. ఉప్పుగుండూరు బాలసంఘం బుర్రకథ. కృష్ణాజిల్లా మహిళాదళం 'సీతారామరాజు బుర్రకథ' చెప్పారు శ్రీ పాటిబండ్ల రఘుపతిగారి కుమార్తె కథకురాలైన శ్రీమతి రాధకు ఒక సువర్ణపతాకం బహూకరించారు.

ఆహ్వాన సంఘంవారు బుర్రకథ దళం ముగ్గురికి రాధ. రాజమ్మ. సరోజినీ గార్లకు మూడు వెండి పతకాలు వైజ్ఞానిక దళమంతటికి కలిపి ఒక వెండి కప్పును బహూకరించారు.

శ్రీ కర్ని సాంబమూర్తి (ఈమని) గారు వెండితో చేయబడిన జెండాను మహిళా దళానికి బహూకరించారు.

మహాసభ జయ జయ ధ్వానాలతో జయప్రదంగా ముగిసింది.

హెడ్మాష్టరు దుండగాలకు వ్యతిరేకంగా

సూర్యాపేట హైస్కూలు విద్యార్థుల సమ్మె

విద్యార్థి యూనియన్ ప్రకటన

సూర్యాపేట, ఫిబ్రవరి 15

సూర్యాపేట విద్యార్థి యూనియన్ ఈక్రింది విజ్ఞప్తి చేస్తోంది.

విద్యార్థి, సోదరీ, సోదరులారా!

కరీంనగరు హైస్కూలునుండి తొలగించిన విద్యార్థులకు సానుభూతిగ మేము సమ్మె చేశాము. మాపై హెడ్మాష్టరు లాఠీచార్జీ చేయించాడు. ఐదుగురికి తీవ్రగాయాలు తగిలినవి. సూర్యాపేట ప్రజలు, కార్మికులు ఈ దౌర్జన్యవిధానాన్ని నిరసిస్తూ సమ్మెచేశారు. తత్ఫలితంగా రిజర్వు పోలీసు వచ్చింది. కార్మికులు మిల్లులనుండి తొలగించబడ్డారు. పట్టణ ప్రజానాయకుల నరెస్టుచేశారు. 13 మంది విద్యార్థి నాయకులు స్కూలునుండి తొలగించబడ్డారు.

హైస్కూలును జైలుగా మార్చారు

ప్రభుత్వం 46 నవంబరులో నల్లగొండజిల్లా యంతటా మిలిటరీ రిజర్వు పోలీసులచే కాల్పులు కాల్పించి, వందల మందిని అరెస్టుచేసి హైస్కూలులో త్రోసింది స్థలంచాలక. అంతే అరెస్టులు ఎంత పెద్ద ఎత్తున జరిగినవో గుర్తించాలె. ఆస్కూలు ఖైదీలకు పాయిఖానా గామ, మాకు పాఠశాలగాను ఉపయోగించింది ప్రభుత్వం. క్షుద్రపరచని ఆగదులలో మేము. ఖైదీలు ఎంత హీనంగా నిర్బంధించబడినామో ఊహించండి.

విద్యార్థులపై నిర్బంధ విధానం పోలీసుల పెత్తనం

విద్యార్థులు పాఠ్య గ్రంథాలు తప్ప పత్రికలుగాని ఇతర పుస్తకాలుగాని చదువరాదు. ఊరేగింపులలో సభలలో పాల్గొనరాదు. విద్యార్థిహాస్టలు, ప్రభుత్వ హాస్టలు విద్యార్థులు ఒండొరులు మాట్లాడుకోగూడదు. ప్రభుత్వ హాస్టలు పెత్తనము పోలీసు ముంతజింది. ఈయన విద్యార్థులను ప్రతిదినం బూతులుతిడుతూ బెత్తంతో కొడుతుంటాడు.

గత ఆరు సంవత్సరాలనుండి ప్రజాసహకారంతో నడుపుతున్న విద్యార్థి వసతి గృహాన్ని స్వాధీనపరచుకొన హెడ్మాష్టరు ప్రయత్నిస్తున్నాడు. కాని మా సర్వశక్తు లొడ్డి వసతి గృహాన్ని కాపాడుకుంటాం.

దుండగాలకు, నిర్బంధాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన

సమ్మె సందర్భపు లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడిన ప్రతాపరెడ్డిని విద్యాశాఖాధికారులకు తాను పంపే దొంగ రిపోర్టు కనుకూలంగా "క్రింద పడితే గాయపడ్డా"నని చెప్పుమని బలవంత పెట్టాడు హెడ్మాష్టరు. కాని ధీరుడగు ప్రతాపరెడ్డి లొంగలేదు.

సమ్మె ముగియగానే ఆరు మాసముల పరీక్ష ప్రకటించాడు హెడ్మాష్టరు. పరీక్షలో తప్పినవారంతా ఎన్నో తరగతి చదువుచున్నారో నెలకు అన్ని రూపాయలు ఫీజు ట్యూషన్ చదువవలెనని నిర్బంధించాడు. చదువు చెప్పే టీచర్లు చదువు చెప్పరు. విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు; లంచగొండి ప్లానును భగ్నపరిచారు.

విద్యార్థులనుండి డబ్బు లాగాలని, స్కూలునుండి విద్యార్థుల తొలగింపు తీరద్వారా, కష్టపడుతుండ్లు రూపాయలు లంచంగా తీసుకొని మళ్ళీ చేర్చుకుంటాడు. బీదవిద్యార్థుల వేతనాలను కాజేసి దొంగలెక్కలు వ్రాస్తుంటాడు.

బుచ్చిరెడ్డియను విద్యార్థి జ్వరపడి సెలవు కోరితే జ్వరముతో బాధపడుతున్నప్పటికిని "నీవు విద్యార్థి యూనియన్‌ను నడుపుతున్నా"వని విపరీతంగా బాదాడు. పేరు తీసివేశాడు. జ్వరము తగ్గిన తర్వాత స్కూల్లో చేర్చుకొమ్మని కోరగా విద్యార్థి హాస్టలులో ఉండనని వ్రాసియిస్తే చేర్చుకుంటానన్నాడు. "నా జీవితం పాడైనా సరే, నా హాస్టలును వదల"నని బుచ్చిరెడ్డి తాను కట్టిన స్కూలు ఫీజును వాపసిమ్మన్నాడు. ఈ మాట విని, పిచ్చెత్తిన హెడ్మాష్టరు బుచ్చిరెడ్డిని బెత్తంతో పశువును కొట్టినట్లు కొట్టాడు. మంగారెడ్డి యను విద్యార్థి అనివార్య కార్యమువలన యింటికిపోయి రాగా పేరు తీసివేయబడింది. చేర్చుకొమ్మంటే "నీవు యూనియన్ నాయకుడివిగదూ!" అని హెడ్మాష్టరు బెత్తం చూపాడు.

ఆరు మాసాల పరీక్ష తరువాతనుండి ఒక్క పాఠముగూడా చెప్పబడలేదు కావున విద్యార్థులు ఖాస్గీలో ఇతర పంతుళ్ళవద్ద చదువనారంభించారు. అది తెలుసుకొని లంచగొండి హెడ్మాష్టరు "మీకు వచ్చే డబ్బులో సగం నాకిస్తేనే సరి, లేకున్న పై అధికారులకు రిపోర్టు చేస్తా"నని పంతుళ్ళను బెదిరించాడు. పంతుళ్ళు చదువు చెప్పుట మానారు. కాని, లంచమిచ్చుట హీనమని నిరాకరించారు.

ఈ విధంగా మావిద్యను నష్టపరచి, కని విని ఎరుగని తొమ్మిది నెలల పరీక్ష తీసుకోబడునని ప్రకటించారు. విద్యార్థులు పరీక్షఫీజు కట్టలేము. పంతుళ్ళు, విద్యార్థులు ఐక్యంగా ఎదిరించుటవల్ల పరీక్ష ఆపవలసివచ్చింది.

విందులపై, విలాసాలపై గల భక్తి హైస్కూలుపై లేదు

హెడ్మాష్టరు, సూర్యాపేట తహశీల్దారుతో దేశముఖుతో దొరాలకు విందుకు వెళ్ళతాడు. 23-1-47 నాడు పైవారితోకలసి గుంపుల జమీందారు యిచ్చిన విందుకు వెళ్లాడు. ఇష్టం వచ్చినప్పుడల్లా యింటికి వెళ్ళతాడు. స్కూలేమయినా సరే తాను చెప్పవలసిన జనరల్, ఇంగ్లీషు, హిస్టరీ, జాగ్రఫీ, ఉర్దూ పాఠాలను చెప్పడు. ఎన్నడైనా వెళ్ళితే విద్యార్థుల భయపెట్టుటతో సరిపోతుంది.

విపరీతమైన వెట్టి, గంజాయి, జూవ్వా ఆటలు

చప్రాసీలతో విపరీతముగా వెట్టి పనులు చేయించుకుంటాడు. వెట్టిచేయ నిరాకరిస్తే లేక సకాలమున జరుగక పోతే ఉద్యోగాలనుండి తొలగిస్తాడు. ఈ విధంగా మహమ్మదలీ, లచ్చయ్యగార్లు ఉద్యోగాలూడిపోయి ఓట్లుపెట్టుకోవలసి వచ్చింది.

ఈయన పల్లమందు గంజాయిలతో మత్తెక్కి విద్యార్థుల కొడతాడు. రాత్రింబవళ్ళు జూవ్వా ఆడుతుంటాడు. బాగా మత్తెక్కి సోదాంపేరుతో రాత్రులందు విద్యార్థుల యిండ్లకు, పంతుళ్ళ యిండ్లకు పోయి, స్త్రీలతో దీవాట్లు తింటూ సిగ్గు బిడియము లేక తిరుగుతుంటాడు.

హెడ్మాష్టరుపెట్టు నిర్బంధాలను నిరసిస్తూ అయిననుతొలగించువరకు విద్యార్థు లందరు ఐక్యముగా సమ్మె నడుపుటకు సిద్ధమైనారు. ఎన్నిత్యాగాలకైనా సిద్ధంగా నున్నారు. పంతుళ్ళు, చప్రాసీలు, హెడ్మాష్టరు నిరంకుశ చర్యలనుగూర్చి పై అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం విద్యార్థుల యీ క్రిందకోర్కెల నంగీకరించి నిరంకుశ హెడ్మాష్టరు చర్యలవలన ఏర్పడిన అశాంతి, అన్యాయాలను నిర్బంధాలను విద్యాలోపమునుతొలగించి విద్యార్థులకు శాంతి, విద్యా సౌకర్యములను గలిగించునని తలంచుచున్నాము.

1. సూర్యాపేట హైస్కూలు ప్రధానోపాధ్యాయుని పదవినుండి వెంటనే తొలగించి, అతడు కావించిన దుండగాలగురించి విచారణచేయాలి.

2. సమ్మె సందర్భమున తొలగించబడిన విద్యార్థులను, తదితరులను వెంటనే పాఠశాలలో చేర్చుకోవాలి.

3. విద్యార్థులచే నడుపబడుతున్న హాస్టలుపై నిషేధాలు వెంటనే ఉపసంహరించుకోవాలి.

4. విద్యార్థులపై మోపబడిన నిర్బంధ నిషేధాలన్నిటిని తొలగించాలి.

5. విద్యార్థియూనియన్ను గుర్తించాలి.

6. సమ్మె సందర్భమున అరెస్టు చేయబడిన ప్రజానాయకులను వదలిపెట్టాలె.

7. విద్యార్థులకు పంచదార, కిరోసిన్ తగినంత యిప్పించబడాలె.

8. పంతుళ్ళు, చప్రాసీలపై హెడ్మాష్టరు గావించిన అన్యాయ, అక్రమాలను విచారించాలె.

9. విద్యార్థి హాస్టలు కార్యదర్శియగు డా. శ్రీనివాసస్వామి, సహాయకార్యదర్శియగు బి. ధర్మభిక్షం, సభ్యులగు అనంతరావు వకీలు గార్లను వెంటనే విడుదలచేయాలి.

ప్రజలకు, ప్రజానాయకులకు, విద్యార్థులకు విజ్ఞప్తి

పై కోర్కెలు నెరవేరేవరకు మేము ఐక్యతతో ఎన్ని త్యాగాలనైనాచేసి విద్యార్థి హక్కులను కాపాడుకొరకు 1 ఫిబ్రవరినుండి సమ్మెచేయుటకు ప్రతిజ్ఞ పూనుచున్నాము. మాకు అన్నివిధముల ప్రజాసామాన్యము, విద్యార్థిలోకము న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం అంగీకరించుటకై పెద్ద ఆందోళన చేస్తారని నమ్ముచున్నాము. పత్రికాధిపతులు ప్రజానాయకులు మా ఈ పోరాటాన్ని జయప్రదముగా నడుపుటకు తగు సహాయము చేయాలని విజ్ఞప్తి చేయుచున్నాం.

కాంగ్రెసు, లీగు, కమ్యూనిస్టు విద్యార్థుల ఐక్య పోరాటం

సమ్మె జయప్రదంగా సాగుతోంది

సూర్యాపేట, ఫిబ్రవరి 20

ఫిబ్రవరి 15 నుండి సూర్యాపేట ఉన్నత పాఠశాల విద్యార్థులు సమ్మె ఆరంభించారు. 15, 16, 17 ఫిబ్రవరి తేదీలలో చాల జయప్రదంగా సమ్మె కొనసాగింది. హిందూముస్లిం, భేదభావాలు పాటించక విద్యార్థులందరూ ఏకమై ఒక సమ్మె కమిటీని యెన్నుకున్నారు. ఆ కమిటీలో, కాంగ్రెసు, లీగు, కమ్యూనిస్టు విద్యార్థులు గలరు. విద్యార్థులలో వచ్చిన ఐక్యతను విచ్ఛిన్నం చేసి సమ్మెను భగ్నపరుచుటకు, సూర్యాపేటలోకొందరు బురఖాకాంగ్రెసుసభులు యత్నించుచున్నారు. కాని విద్యార్థులు వారి వలలో పడక, సమ్మెను సాగించడానికి ముందుకువస్తున్నారు. 15వ తేదీన విద్యార్థులు 300 మంది పెద్ద వూరేగింపు తీసినారు. నినాదాలతో పట్టణమంతా మారుమ్రోగింది. పట్టణ ప్రజలు గూడా విద్యార్థుల వెంట వూరేగింపులో పాల్గొన్నారు. స్కూలు ఉపాధ్యాయులు చప్రాసీలుకూడ సానుభూతి చూపినారు. 17వ తేదీన విద్యార్థులు చాల శాంతియుతంగా పికెటింగు చేశారు. సమ్మె జయప్రదంగా జరిగింది ఈ పరిస్థితులు చూచి, హెడ్మాష్టరు, స్కూలుకు శలవు యిచ్చినట్లు ప్రకటించాడు.

నైజాంలో కొనుగోలు విధానం

ప్రభుత్వ దివాలాకోరుతనం

(మా విలేఖరి)

అమ్మంపెట్టు, ఫిబ్రవరి, 20

ఈమధ్య నైజాం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ధాన్యం కొనుగోలవల్ల కొందరు కొనుగోలు యేజంట్లను ప్రభుత్వం నవంబరు నెలలో నియమించింది. యీ యేజంట్లు అమ్మంవచ్చి, వేరుశెనగ యెగుమతి పర్మిట్లకు తహతహపడుతున్న కొందరు వర్తకులను పిలిపించి ఒక పల్లా జొన్నలను కంట్రోలు రేటుకు తమకు సప్లయిచేస్తే మూడుబస్తాల వేరుశెనగపప్పు కలకత్తాకు ఎగుమతికి పర్మిట్లు యిప్పిస్తామని యేర్పాటు చేశారు. వేరుశెనగ యెగుమతులకు లంచాలు పెట్టినదే పర్మిట్లు దొరకని వర్తకులు యీ అవకాశమును అదనుగా తీసుకొని గ్రామాలలో పాతజొన్నలను కొనడానికి ప్రారంభించారు. పల్లా జొన్నలను రు 22-8-0 మొదలు రు 44 ల వరకు కూడ ధరపెట్టి కొన్నారు. దీనివల్ల గ్రామాలలోవున్న నిల్వ ధాన్యం అంతా వీరి చేతుల్లోకి వెళ్ళిపోయింది. కొత్త పాత పంటలమధ్య గ్రామాలలో బీదజనం గింజలు దొరకక మలమల మాడవలసి వచ్చింది. కొన్ని గ్రామాలలో రు 1కి మూడుశేర్లు జొన్నలు దొరకడంకూడ కష్టతరమైంది. యీ కొనుగోలు విధానంవల్ల పెద్దరైతులు, నిల్వవ్యాపారస్థులు బాగా లాభాలు గడించడమే కాకుండా, యింకా ధరలు పెరిగిపోతవని విపరీతంగా ప్రచారం చేశారు. ఇది బీదప్రజలలో మితిలేని ఆందోళనకు కారణం అయింది.

పై కొనుగోలు విధానం వెనకవున్న అసలు రహస్యం యేమిటంటే, ఒక బస్తా జొన్నలు కంట్రోలు రేటుకు సర్కారుకి యిచ్చినప్పటికి వర్తకునికి నగటున బస్తా 1కి రు 15లు కంటె యెక్కువ నష్టం వుండదు. మూడు బస్తాలు వేరుశనగపప్పు కలకత్తాకు యెగుమతి పర్మిటు దొరికినందుకు రు 30లు లాభంరావటం. అన్నమాట. వేరుశెనగ యెగుమతి వల్ల జొన్నలలో వచ్చిన నష్టము పోను రు 15లు లాభం వర్తకులకు చేకూరుతుంది.

యీవిధంగా వాగన్లు యెగుమతివల్ల కొన్నివేల రూపాయలు లాభం కలుగజేసింది.

గ్రామాలలోకొన్న జొన్నలు చాలక, వర్తకులు, పల్లెటూరి ప్రజలకొరకు యేర్పాటు చేయబడిన అమ్మం పట్టణంలోని డిపోలోని జొన్నలన్నియు తమ మనుషులపేర దొంగకొపన్లు(coupons) పుట్టించి కాజేశారు. యిది తెలుసుకున్న డిపోగుమాస్తాలు అడ్డగించితే వర్తకులు వారికికూడ లంచంయిచ్చి కట్టుకున్నారు. అమ్మండిపోలోవున్న 700పల్లాలు జొన్నలను ఈవిధంగా వర్తకులు గుంజేశారు. డిపోలోని గింజలను సాంతం వూడ్చివేయడంవల్ల, బీదప్రజలు, ఇటుగ్రామాలలోను, అటు పట్టణాలలోను తిండికి గింజలు దొరకక మాడాల్సిపంతటి పని అయింది. సమయానికి కొత్త పంట అందుకోనట్లయితే, ప్రజలు తిండిలేక అలమటించిపోవలసి యుండేవారు.

గ్రామ అవసరాలు పోను సక్రమ పద్ధతిలో మిగులుధాన్యాన్ని కొనుగోలు చేయుటకు బదులు, ప్రభుత్వపు దివాలాకోరు కొనుగోలు విధానంద్వారా, కొన్ని వేల పల్లాలు జొన్నలు అమ్మంతాలూకా నుండి యితరజిల్లాలకు ఎగుమతి చేయబడ్డాయి.

నోటీసు

ది గుంటూరు టొబాకో మార్కెట్ కమిటీ, గుంటూరు.

గుంటూరుజిల్లాలోవున్న పొగాకు వ్యాపారస్థులు, కమీషనుదార్లు, బ్రోకర్లు మద్రాసు వ్యాపారపైరుల మార్కెట్ల చట్టంక్రింద 1947 సంవత్సరమునకు 15-3-1947 తేదీ లోపుగా గుంటూరు పొగాకు మార్కెట్ కమిటీ ఆఫీసులలో లైసెన్సును రుసుం చెల్లించుకోవలయునని యిందుమూలంగా తెలియపర్చడమైనది. పాతలైసెన్సుదారులు గోడౌను లైసెన్సుకాలం తీరకముందే లైసెన్సుకొరకు దరఖాస్తు పెట్టవలెను. క్రొత్తగా లైసెన్సు తీసుకొనువారు లైసెన్సుతోపాటు గోడౌను లైసెన్సుకూడ దరఖాస్తు చేయవలెను. అలా చేయనియెడల రూల్సుప్రకారం ప్రాసిక్యూషను జరుపబడును.

17—2—47,
గుంటూరు.

(సం.) కొల్లా వెంకయ్య, బి. ఏ.
చైర్మన్.

బ్రిటిష్ సైన్యం మనదేశం వదలిపోదు

తెల్లసైనికాధికారుల పన్నాగాలు

(ఎప్పుడో క్రిందటి సంవత్సరం అక్టోబరు 22వ తేదీనే భారత సర్వసైన్యాధిపతి ఆకిన్‌లెక్ "ఇక ముందుమంది సైనిక దళాలన్నీ భారతీయపరం చేస్తామని" డంబాలు కొట్టాడు. ఎప్పుడిదంతా జరుగుతుంది? సైన్యం భారతీయపరం అవడం ఎంతకాలం తీసుకొంటుందని పత్రికా విలేఖరులు అడిగితే "నాకు తెలియదు. మరొకరికిమట్టుకు చెప్పడం ఎలాసాధ్యమవుతుంది," ఆకిన్‌లెక్ జవాబుచెప్పారు.

కాని, ఇవ్వాళ విషయాలు పరిశీలిస్తే, వేరుగా కనబడుతూంది. సైనిక, నావిక, విమానదళాల నన్నిటినీ భారతీయమయం చేయడానికి కాగితంమీదమాత్రం పూర్తి ప్లానులున్నాయి. ఆ కాగితాలు ఒక ఆఫీసరుదగ్గర నుండి మరొక ఆఫీసరు దగ్గరకు మదిగుండంలా తిరుగుతున్నాయి. ఈ ప్లానులన్నీ చూస్తే మన భారత మిలిటరీ కేంద్ర కార్యాలయంవారు సైన్యాన్ని పూర్తిగా భారతీయపరం చేయడానికి ఎంతకాలం తీసుకుంటుందో, అది ఏ పద్ధతిలో చేస్తారో బోధపడుతూంది.

మన విమానదళాన్ని అభివృద్ధి పరచడంలో మిలిటరీ కేంద్ర కార్యాలయంవారు చేస్తున్న తెరవెనుక భాగోతాన్ని బట్టబయలుచేస్తూ మా ప్రత్యేక విలేఖరి ఒక రిపోర్టు పంపించాడు.

ఈరిపోర్టు ప్రతిదేశభక్తుడూ శ్రద్ధగా చదువ వలసిన అవసరముంది. ఢిల్లీలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఎటువంటికుట్రలు పన్నుతున్నారో ఇది స్పష్టపరుస్తుంది. అధికారం అంతా అప్పజెప్పుతున్నామని కబుర్లు చెబుతూ, స్వాతంత్ర్యానికి అత్యవసరమైన సైన్యంపై ఆధిపత్యం విషయంలో ఎలా నాటకం ఆడుతున్నారో స్వాతంత్ర్య ప్రియులంతా గ్రహించాలి)

— సంపాదకుడు

★

విమాన ప్రధానకేంద్ర కార్యాలయంలో, రాయల్ఇండియన్ విమానదళాన్ని అభివృద్ధి పరచడానికి వేసిన ప్లానులన్నీ మిలిటరీ ఆఫీసర్లు చర్చిస్తున్నారు. మన విమానదళాల్ని అతిత్వరితంగా భారతీయం చేయడానికి ఈ ప్లానులన్నీ అని బడాయికొడుతున్నారు.

భారతీయులను మాత్రం మినహాయించారు

కాని ఆచరణలో జరిగేది అది ఎంతమాత్రంకాదు. రాయల్ఇండియన్ విమానదళంపుట్టినదగ్గరనుండీ, దానిలో బ్రిటిష్విమానదళ ఆఫీసర్ల ప్రాబల్యం ఉండేటట్లు చాల జాగ్రత్తపడ్డారు. దానివలన మనవాళ్ళకు విమానాలను నడిపేశక్తి లభించినా, వాటిని తమ స్వాధీనంలో ఉంచుకోవడానికి తగిన నిపుణత్వము లేకపోయింది.

ఈ విధంగా విమానదళంలో మన భారతీయులకు పూర్తి తరిఫీదు ఇవ్వకపోబట్టే, ఈరోజు తెల్లఆఫీసర్ల సాయంలేనిదే పని జరగదని సాకులుచెప్పుతున్నారు.

ఇప్పటికే మీచేతిలో 10 విమాన దళాలు ఉన్నాయని ఇంగ్లీషు ఆఫీసర్లు కల్లిబొల్లి కబుర్లు చెప్పుతున్నారు. కాని, తెల్లఆఫీసర్ల సహాయంలేకుండా, ఒక్కదళాన్నినడపడానికి కూడా తగిన నిపుణత్వం మన భారతీయులకు లేదనే అందరికీ తెలిసిన విషయమే.

కుంటిసాకు

అందుకనే ఇంత తొందరలో విమానదళాన్ని జాతీయం చేయడం సాధ్యంకాదనీ, పూర్తి సామర్థ్యం సంపాదించడానికి చాల కాలం పడుతుందనీ సాకులు చెప్పుతున్నారు. దానికి కారణాలు యీ విధంగా చెప్పుతున్నారు.

• నిపుణత్వం సంపాదించడానికి ఒక్కొక్కనికి అయిదుసంవత్సరాలు పడుతుంది.

• కావలసినవారందరినీ ఒక్కసారి రిక్రూట్ చేసి తర్ఫీదు యివ్వడం సాధ్యపడదు. ఎందువల్లనంటే అందరినీ ఒక్కసారి తీసుకొంటేచాల సమస్యలు ఏర్పడతాయట. అందువల్ల ముఠాలువారీగా రిక్రూటు చేసుకోవాలి. ఇది ఎలా కాదన్నా మరొక అయిదు సంవత్సరాలు పడుతుంది.

సమర్థనీయమైన దళాన్ని నిర్మించాలంటే 'నాన్ కమిషన్‌డ్' ఆఫీసర్లు తగినంతమంది కావాలి. ఒక వర్కరు నాన్ కమిషన్‌డ్ ఆఫీసరు అవ్వాలంటే, అయనకు కనీసం అయిదేళ్ళ సర్వీసు ఉండాలి.

• మంది ఆఫీసరుగా తయారుకావాలంటే మరొక అయిదేళ్ళు పడుతుంది.

ఈ వ్యవహారమంతా చూస్తే, మన విమానదళం జాతీయం దాదాపు చేయాలంటేనే ఒక ఇరువైయేండ్లు పట్టేలాగా ఉంది.

ఈ ప్లానుప్రకారం మొదలుపెట్టాలంటే ముప్పైయ్యేండ్లు మొదలైనవి ప్రారంభించాలిగదా. అది మరికొంతకాలం తీసుకొంటుంది.

ఈవిధమైన అర్థంలేని చండాలపు వ్యవహారమంతా చేస్తూ - మేము జాతీయం చేస్తున్నామని డంబాలుకొట్టుతున్నారు. దీనినే 'ఆహా' అంటూ తాత్కాలిక ప్రభుత్వం ఆమోదించడం మరీ విచిత్రంగా ఉంది.

మన దేశంలో నూతన సైన్యాన్ని నిర్మించడం ఈ పద్ధతివల్లకాదు అనే విషయం ఇతరదేశ చరిత్రలు తెలిసిన ఎవనికైనా సులభంగా బోధపడుతుంది.

రెండో దశ

శాంతి సమయంలో మన దేశరక్షణకు ప్రథమశ్రేణికి చెందినవి 20 దళాలైనా కావాలని జనరల్ ఆకిన్‌లెక్ నిర్ణయం. కాని యిప్పుడు మనకు రాయల్ ఇండియన్ విమానదళాలు పది మాత్రమే ఉన్నాయి.

జనరల్ ఆకిన్‌లెక్ నిర్ణయం ప్రకారం మన విమానదళాలకు సాయం చేయడానికి బ్రిటిష్‌వాళ్ళు ఉండాలన్నమాట. దీని అర్థం ఇంకా కనీసం ఇరువదియేండ్లయినా ఇంగ్లీషువాళ్ళు సాయంచేయడానికి, అనే పేరుతో తిష్టవేస్తారు. ఇదంతాచూస్తే మిలిటరీ కార్యాలయం వారి 'ప్లానులు' సామ్రాజ్యవాదుల కుట్రలకు తగినట్లే వున్నాయి.

'వలంటీర్లు'

వైమానిక శాస్త్రంలో తగినంత అభిరుచి, శ్రద్ధాసక్తిగినవాడు కావాలి. ఇదంతా వాళ్ళు చేయబోయే 'కార్యక్రమా'నికిది చాల అవసరం. అయితే వారి కార్యక్రమము పెద్ద యుద్ధాలలో పాల్గొనడంకాదు.

దేశంలోఉన్న అంతఃకలహాలనుసర్దుబాటు చేయడం మాత్రమే.

ఈ విధంగా సోదర ప్రజలపై ఖూనీలు జరపడానికి యీ 'వాలంటీర్ల'కు ఉచితంగా కార్లనీ, పెద్దపెద్ద జీతాలనీ, బోనసనీ వివిధ సదుపాయాలతో ఆకర్షిస్తారు.

ఇంకా విచిత్రమేమంటే, బ్రిటిష్ రాయల్ వైమానికదళాన్ని తగ్గిస్తున్నామంటూ, ఒక వైపున ఇండియన్ దళాల్లో ఇంగ్లీషువాళ్ళని ఆఫీసర్లుగా నియమిస్తారు. ఈ విధంగా, తెరచాటున సామ్రాజ్యవాదులు మనసైన్యంలో తమ మామూలు నాటకాన్ని సాగించుతూనే ఉంటారు.

రాజ్యాంగ నిర్మాణసభ స్వాతంత్ర్య అధికారాన్ని అప్పజెప్పడం - ఇవన్నీ బ్రిటిష్ సైనికాధికారులకు సంబంధించి నంతవరకు ఊకదంపుడు వ్యవహారమే.

మేకతోలుతో

ఇకనుండి తోడేలు 'మేకతోలు' కప్పుకొన్నట్లుగా, మనదేశ సైనికులకు తర్ఫీదు యిస్తున్నట్లు, సహాయం చేస్తున్నట్లు నటిస్తూ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మనదేశంలో తిష్టవేస్తారు.

సైన్యాన్ని భారతీయ పరంచేస్తున్నామని కబుర్లు చెబుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చేసేపనేమిటి!

(పీపుల్స్‌ఏజ్ నుండి)

ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్

(7వ పేజీ తరువాయి)

"వెంటనే ఈ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఒక సమావేశాన్ని ఏర్పరచి ఉచితమైన ప్రణాళికను తయారుచెయ్యాలి. వానిని అమలుపరచాలి."

దొంగ కూలీలను ప్రభుత్వం సరఫరా చేయరాదు

ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజీ సంస్థలనుండి దొంగకూలీలను సరఫరా చేయడం తప్పని, అందుకు ప్రభుత్వం అనుమతించడం తప్పని మరొక తీర్మానంలో వుంది.

భారతదేశంలో సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడాలి

"కార్మికోద్యమంయొక్క పరమాదర్శం, భారతదేశంలో సోషలిస్టు ప్రభుత్వాన్ని స్థాపించడమే. ఇప్పుడు తాత్కాలికాదర్శం బ్రిటిష్ పాలననుండి విముక్తి పొందడమే. ఈ సంధి సమయంలో ప్రజాస్వామిక రాజ్యాంగ శాసనం తయారు చేయాలి. అలాంటి శాసనాన్ని వయోజన ఓటింగు హక్కుతో ఎన్నుకొనబడిన ప్రజాపరిషత్తు మాత్రమే తయారుచేయగలదు.

బ్రిటిష్ సేనలను వుపసంహరించడం, భారత దేశానికి సంపూర్ణస్వతంత్రం, సంస్థానాలను రద్దుపరచడం, భాషాప్రయుక్త రాష్ట్రాలకు స్వయంనిర్ణయ హక్కునివ్వడంపై భారత రాజ్యాంగ శాసనంలో అత్యవసరమైన ప్రధాన భాగాలుగా వుండాలి.

భూస్వామ్య విధానం పోవాలి

"జమీందార్, భూస్వామ్య విధానం అంతంకావాలి. బ్రిటిష్ పెట్టుబడితో ఏర్పడిన పరిశ్రమలన్నిటిని ప్రభుత్వం స్వాధీనపరుచుకోవాలి. ప్రధాన పరిశ్రమలను ప్రభుత్వవశం చేయాలి. పత్రికా, సభా, వాక్‌స్వాతంత్ర్యాలకు హామీ ఇవ్వాలి. కార్మికులకు జీవితప్రమాణానికి తగిన జీతాలివ్వాలి. వారి సమ్మెహక్కుకు హామీ నివ్వాలి."

పోలీసు కాల్పుల ఖండన

"దేశమంతటా కార్మికులపై విపరీతంగా పోలీసు కాల్పులు సాగుతున్నవి. పౌర హక్కులను రద్దుపరచి నిర్బంధ విధానాన్ని రాష్ట్రప్రభుత్వాలు అమలు జరుపుతున్నవి. ఇలాంటి వాని విషయంలో నిష్పాక్షికమైన విచారణ జరపాలి. పౌరహక్కులనుపూర్తిగా పునరుద్ధరించాలి.

"సంస్థానాలలో నిర్బంధ విధానాన్ని రద్దు పరచి కార్మికులకు కనీసహక్కులకు హామీ ఇవ్వాలి."

పంచవర్ష ప్రణాళికలోని లోపాలు

"కేంద్రప్రభుత్వం తయారుచేసిన పంచవర్ష ప్రణాళికలో చాల లోపాలున్నవి. అందులో జీతాలు ఏర్పరచాలి. పనిగంటలు నిర్ణయించాలి. తగిన గృహవసతిని కల్పించాలి. జబ్బుపడినప్పుడు వృద్ధాప్యం వచ్చినప్పుడు, కార్మికులకు రక్షణ కల్పించాలి. నిరుద్యోగ రక్షణకు ఏర్పాటుచెయ్యాలి.

మార్చి 18న కనీసకోర్కెల ప్రకటన

ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ ఈ క్రింది తీర్మానాన్నికూడ ఆమోదించింది.

"ఇటీవల కార్మికులలో అప్రతిహతమైన సమైక్యత ఏర్పడింది. ఈ సమైక్యత కనీసపు కోర్కెలకై జరిగే సంయుక్త పోరాటంలో మరింత బలపడాలి. ఇందుకై మార్చి 18వ తేదీని "కనీసపు కోర్కెల దినోత్సవం" జరపాలి. దేశమంతటా సభలు, ప్రదర్శనాలు జరపాలి. తీర్మానాలు చేయాలి.

"కార్మికుల కోర్కెలను బలపరచాలని ప్రజలకు నచ్చచెప్పాలి. భారత ప్రజానీకం ఆర్థిక, రాజకీయ స్వతంత్రానికై జరిపే పోరాటంలో కార్మిక పోరాటం ఒక భాగమని ప్రజలకు తెలియచెప్పాలి."

ఈ తీర్మానాన్ని బంకిం ముఖర్జీ ప్రతిపాదించాడు.

కార్మికుల జీతాలు నిర్ణయించాలి

ఈక్రింది తీర్మానాన్ని కాంగ్రెస్ సోషలిస్టు నాయకుడు శివనాథముఖర్జీ ప్రతిపాదించాడు.

"యుద్ధం వచ్చినప్పటినుంచి జీవిత ప్రమాణంతోను పాతజీతాలతోను పోల్చిచూస్తే నూటికి 20 నుండి 60 వంతులదాకా తగ్గిపోయాయి.

"కాబట్టి అన్నిపరిశ్రమలలోను కార్మికుల జీతాలను వెంటనే హెచ్చించాలి. కనీసం యుద్ధానికిముందు జీతాల రేట్లయినా ఉండేట్లు చేయాలి. అప్పటి జీవితప్రమాణంతో చూస్తే యుద్ధకాలానికి పూర్వపు జీతాలుకూడ చాలతక్కువగా ఉండేవి. ఇప్పటి జీవిత ప్రమాణానికి తగినట్లు జీతాలను నిర్ణయించాలి.

" ఇప్పుడు కేంద్రప్రభుత్వం తెస్తున్న కనీస వేతనాలబిల్లు చాల అసంపూర్ణమైనది. ఆ బిల్లు కొన్ని పరిశ్రమలకు, వృత్తులకు మాత్రమే అన్వయిస్తుంది.

"కాబట్టి జీవిత ప్రమాణానికి తగినట్లు కనీస జీతాలను, అన్ని పరిశ్రమలలోను కార్మికులకు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేయవలెనని కోరుతున్నాము.

ఎస్టేట్ లాండ్ రెవిన్యూ బిల్లు

(4వ పేజీ తరువాయి)

అంగీకరించక తప్పిందికాదు. కౌన్సిల్ సమావేశంలో ఆయన యిలా అన్నారు. "అసలు వీళ్ళకు (జమీందార్లకు) ప్రతిఫలం యివ్వకూడదనే చెప్పవచ్చు. పన్నులు వసూలు పనికి పెట్టిన ఈ పెద్ద మనుష్యులు చేసిన దౌర్జన్యాలను విచారణ చేయడానికి పూనుకుంటే ఈ జమీందార్లలో ఒక్కడూ దాటిపోలేడు."

ఈ విధంగా అంగీకరించిగూడా "అయినా వారికి నష్టపరిహారం యివ్వాలనే అనుకున్నాం" అని మంత్రివర్గపు ప్రస్తుతపు దృక్పథాన్ని వెల్లడించారు.

జమీందార్లకు లొంగుబాటుచూపుతున్న యీ మంత్రివర్గపు నిర్ణయం ఇంతవరకు కాంగ్రెసు, రైతాంగం కలిసి సాధించిన విజయాలకు తిలోదకాలు వదలుతోంది. భూమిపై సర్వహక్కులు రైతులవే అనే ప్రకాశం కమిటీ రిపోర్టు, దాన్ని అంగీకరిస్తూ శాసనసభ గావించిన తీర్మానం - వీటిని బుట్టదాఖలుచేస్తోంది. 1937 నుండి జమీందారీ విధానానికి వ్యతిరేకంగా కాంగ్రెసు రైతుసంఘాలు సాగించిన జమీందారీ వ్యతిరేక ఉద్యమాన్ని సర్వనాశనంజేస్తోంది. ప్రజలు పారద్రోలిన జమిందారీ విధానానికి ఆశ్రయమిస్తోంది.

"ఆలస్యాదమృతం విషం"

జమీందార్లకు నష్టపరిహారం ఈయటముగాని. ఈ నష్టపరిహారాన్ని తేల్చాలనే సాకుతో ఈ దుష్టపద్ధతిని రద్దు చేయటాన్ని వాయిదా వేయటంగాని ప్రాణాంతకం. కాలయాపన జరిగినకొద్దీ జమీందారీ దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. ఈ దుండగాలు పెచ్చుపెరిగిపోతున్నాయి. రైతాంగం వ్యవసాయ దుస్థితి పెరుగుతోంది. కరువుకాటకాలు అంతటా అలుముకుంటున్నాయి. చచ్చిపోయిన తర్వాత మనిషికి జరిగే ప్రేతకర్మ లెంత ఉపయోగమో, 'ఎస్టేటు లాండు రెవెన్యూబిల్లు' చట్టంజేసిన తరువాత జమీందారీ విధానాన్ని రద్దుచేయడానికి బిల్లు గావిరావడంగూడ అంతే. ఈలోపుగా జమిందార్లు రెండుచేతులా రైతాంగాన్ని దోచుకుని దేశాన్ని కరువు కాటకాలకు గురిజేసి, భస్మీపటలం జేస్తారు.

కాబట్టి, ఎట్టి నష్టపరిహారంలేకుండా వెంటనే జమీందారీ పద్ధతిని రద్దుజేసేందుకుగాను చట్టాన్ని చేయాలని రైతాంగమంతా ఆందోళనను తీవ్రపర్చాలి. జమిందారీ విధానాన్ని నిలబెట్టే ప్రస్తుతపు 'ఎస్టేటు ల్యాండు రెవెన్యూ బిల్లు'ను ఆవిధంగా సవరించి జమీందారీ రద్దుపై బిల్లును శాసనసభలో త్వరగా ప్రవేశపెట్టి చట్టంచేయాలని మంత్రివర్గంపై తీవ్రమైన వత్తిడితేవాలి.

ఈలోగా యీక్రింది తక్షణ రైతాంగ రక్షణలకొరకు ప్రభుత్వం పూనుకోవాలి. జమీందారీ రైతులనుండి ఆతరావ్ రైతువారీ రైతులనుండి వసూలుచేసే శిస్తును మాత్రమే జమీందార్లు వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుచెయ్యాలి. బకాయిలుగాని, వాటికొరకు కోర్టులలో జరుపబడే దావాలు, పొందిన డిక్రీలు వగైరా అన్ని రద్దుచెయ్యాలి. జలాశయాలను ప్రభుత్వమే వశపర్చుకుని వాటి మరమ్మతులు అభివృద్ధులు చేయాలి. బంజర్లను వెంటనే వ్యవసాయ కూలీలకు, అయిదు ఎకరాలలోపు పేదరైతులకు సాగుకు యివ్వాలి. జమీందారీ స్వంతకమతం భూములన్నిటిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని వ్యవసాయ కూలీలకు పేదరైతాంగానికి రైతువారీ ప్రాంతాల భూమి శిస్తుపై సాగుకు యివ్వాలి. ఇంతకుముందు ఈ భూములను కౌలుకు జేస్తున్న రైతుల కౌళ్ళను నిలపాలి. జమీందారు అక్రమముగా తొలగించిన వారిని మరల ఆ భూములలో ప్రవేశపెట్టాలి. జమీందారీ పోరాటాలలో అరెస్టు చేయబడిన వారిని శిక్షించబడిన వారిని వెంటనే విడుదల గావించాలి. రైతులపైనున్న కేసులన్నిటిని ఎత్తివేసుకోవాలి. అడవులు పాముదాయక భూములపై జమీందార్లకున్న పెత్తనాన్ని తొలగించి గ్రామ పంచాయితీలకు వాటి పరిపాలనను అప్పగించాలి.

ఈ కోర్కెలకొరకు రైతాంగమంతా తీవ్రఆందోళన చేయాలని హెచ్చరిస్తున్నాం. ఈ సక్రమాందోళనకు జమిందారీవిధానం రద్దుగావాలని అభిలషిస్తున్న కాంగ్రెసు వాదులందరూ సహకారం చేయాలని విజ్ఞప్తి గావిస్తున్నాం.

అట్లీ ప్రకటన

(2వ పేజీ తరువాయి)

అట్లీ: "చర్చకు మాకేమీ అభ్యంతరంలేదు."

మరలచర్చిల్‌లేచి వైస్రాయితొలగింపుపై ప్రశ్నించాడు. దీనిపై అట్లీ కారణాలు చెప్ప వలసినక్కరలేదన్నారు. సర్ ఆండర్సన్ ఎవ్వో చిక్కులుండగా భారతదేశ అధికారం అప్పగించ వీలవుతుందా అని అడిగారు.

అట్లీ: ఇప్పుడు సందిగ్ధ స్థితి ఏర్పడిన మాట వాస్తవం. దీనిని తొలగించాలనే ఈ ప్రకటన చేశాం. కొందరు ఇలాగే కొనసాగిస్తామని చూస్తున్నారు. మేమేదో నిశ్చిత చర్య జరపాలని చూస్తున్నాము. ఈ విషయం ప్రశ్నోత్తరాలలోకన్నా చర్చలోనే బాగా తేలుతుంది."

అట్లీ తటపటాయింపు

బ్లాకెబర్న్: అధికారాన్ని అప్పగించేవరకు దేశంతో రక్షణ బాధ్యతను పూర్తిగా వదలివేస్తారా?

అట్లీ: భారతీయులే వారి ప్రభుత్వానికి బాధ్యులు కావాలని మనము అంగీకరించాము. ఇలాంటి సందిగ్ధ స్థితిలో ఎన్నాళ్ళో వుండడంవలన ప్రయోజనం లేదు.

బట్లర్: జూన్ లోగానే శాసనాన్ని పార్లమెంటులో పెడతారా? ఈ సంవత్సరం మాత్రమే వ్యవధి చాలా? లేదా లొంగకున్నా సరే భారతదేశాన్ని అరాచకానికి అప్పగిస్తారా?

అట్లీ: అది మా ఉద్దేశంకాదు. ఇవన్నీ చర్చలో తేల్చడం మంచిదనుకుంటాము.

తర్వాతకూడ చర్చిల్ వైస్రాయి తొలగింపుపై పట్టుబట్టాడు. అట్లీ ఏమీ చెప్ప నిరాకరించాడు. ఈ పదవికి శేవల్ మెంబరునుగాని, ట్రేడ్‌యూనియన్ నాయకునిగాని నియమించరాదా అని కమ్యూనిస్టు సభ్యుడు గలాచర్ అడిగ్గా అట్లీ జవాబు చెప్పలేదు.

ప్రభువుల సభలో కూడ భార్యభారతాలు ఇదే ప్రకటనను చేశారు. ఢిల్లీనుండి కూడ ఈ ప్రకటన వెలువడింది.



శ్రీ ప్రకాశం: "మీరు తొలినుంచీ ప్రజాతంత్ర పద్ధతిని గట్టి పునాదిపై నిలిపేందుకు ప్రయత్నిస్తున్న గవర్నరని నేనూ నా సహచరులూ నిస్సందేహంగా భావిస్తున్నాము.
గవర్నరు నై: "ప్రధాని, అతని అనుచరులు నా మాటను శ్రద్ధతో విన్నారు. మంత్రివర్గం నన్ను తమలో ఒకనిగా చూస్తున్నారు." (జనవరి 29)

మద్రాసు మంత్రివర్గ సంక్షోభం

మద్రాసు, ఫిబ్రవరి 20

ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కార్యవర్గంవారు చేసిన తీర్మానాన్ని ఖండిస్తూ అయ్యదేవర కాళేశ్వరరావుగారు ఈవిధంగా ప్రకటించారు:

"ప్రకాశంగారిపై విశ్వాసం లేదంటూ తీర్మానంమీద సంతకాలు పెట్టినందుకై మద్రాసు కాంగ్రెసు ఎసెంబ్లీపార్టీ సభ్యులపై క్రమశిక్షణ చర్య తీసుకుంటామంటూ ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానించడం ఆశ్చర్యకరం. ఈ బెదరింపులకు ఎవ్వరూ లొంగరు. మద్రాసు కాంగ్రెస్ ఎసెంబ్లీపార్టీ సభ్యుల్ని అఖిలభారత కాంగ్రెస్ పార్లమెంటరీబోర్డు నియమించింది అసభ్యులు వారియొక్క ఆజ్ఞలకు, వారి క్రమశిక్షణకు బద్ధులుగా వుంటారు అంతే."

పత్రికల్లో విమర్శించరాదు

తెన్నేటివారి ప్రకటన

శ్రీ అయ్యదేవరవారి ప్రకటనను ఖండిస్తూ ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శి తెన్నేటి విశ్వనాథంగారు ఈ విధముగా ప్రకటించారు.

"ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసుసంఘం ఎసెంబ్లీ సభ్యులపై చర్యతీసుకొనడానికి అధికారం లేదంటూ కాళేశ్వరరావుగారు పత్రికలకు ప్రకటనచిచ్చారు. న్యాయంచేత ఆయన ముందుగా రాష్ట్ర అధ్యక్షునికి ఈ విషయం తెలియచేయవలసింది. ఈ సభ్య ఈయనకు మాటిమాటికి పత్రికలలో ప్రకటనలివ్వడం మహా అలవాటయింది. ఇది పార్టీ నియమాలకు, బలానికి భంగకరమని ఆయనకు తెలియదా? నేడు అసెంబ్లీలో సభ్యులుగా వున్న వారిని ఎన్నికలకు ఆంధ్రరాష్ట్ర సంఘమే నిలబెట్టింది. అఖిల భారత పార్లమెంటరీ బోర్డుపని వానిని అంగీకరించడం వరకే. కాంగ్రెసు ప్రభుత్వాలను కాంగ్రెసు సభ్యులు పత్రికలలో విమర్శించకూడదని 1939 సం॥లో అఖిల భారత కాంగ్రెసుసంఘం తీర్మానించింది. అది గుర్తుంచుకొనండి.

ఇది వరకు కేంద్రశాసనసభ సభ్యులొకరిమీద క్రమశిక్షణచర్య తీసుకోమని హైకమాండును కోరినప్పుడు వారు అపని రాష్ట్రసంఘవారిదేనని చెప్పారు. అవిధంగా క్రమశిక్షణచర్య తీసుకొనే అధికారం రాష్ట్రసంఘానికి వుంది."

అసలు సమస్యను దాటవేస్తున్నారు

వరదాచారిగారి సమాధానము

మద్రాసు, ఫిబ్రవరి, 20

కాంగ్రెసు పార్టీలో ముఠాలున్నాయేమో విచారించాలంటూ మద్రాసు ప్రధాని ఒక ఉపసంఘాన్నివేస్తూ చేసిన ప్రకటనను ఎస్. వరదాచారి ఎమ్. ఎల్. ఏ. గారు విమర్శిస్తూ ఇలా వ్రాసారు.

"ఈవేళ చర్చించవలసిన విషయం పార్టీనాయకునిపై విశ్వాసరాహిత్య తీర్మానము. అంతేగాని ప్రకాశంగారు చెప్పినట్లు కాంగ్రెసులో ముఠాలున్నాయేమో తెలుసుకోవడంకాదు. ఎన్నికలయిన నాటినుంచీ ముఠాలువుండి పనిచేస్తున్నాయని ఆయనే చెబుతున్నారు. అయితే ఇంతకాలం ఆయనేం చేశారు. ఆ సమస్య విశ్వాసరాహిత్య తీర్మానంతోనే ముందుకేల వచ్చింది? ఇది అసలు సమస్యను తప్పుదారికి ఈడవడం తప్ప వేరుకాదు"

కార్మిక పత్రికనుండి 3 వేల ధరావతు

గోల్డెన్‌రాక్, ఫిబ్రవరి 21

గోల్డెన్‌రాక్‌నుండి ఎస్. ఐ. రైల్వే లేబరు యూనియను తరపున ప్రకటించబడుతూన్న "తొలిరుసు" (కార్మిక రాజ్యం) అనే వారపత్రికలో నిషేధించదగిన వ్యాసాలు వ్రాసినారనే నేరంమోపి మద్రాసు ప్రభుత్వం 3 వేల రూపాయలు ధరావతు కట్టాలని అడిగింది.

సెప్టెంబరు 4 వ తేదీన మలబారు పోలీసులు గోల్డెన్‌రాక్ కార్మికులపై అత్యాచారాలు జరిపినప్పుడు ఈ పత్రిక కార్యాలయాన్ని విధ్వంసం చేశారు.

ప్రజా సేవకుల ప్రాణాలు కాపాడండి

కామ్రేడ్ జోషి విజ్ఞాపన

బొంబాయి, ఫిబ్రవరి 21

యు. పి. లోని సెంట్రల్ సంస్థానపు జైళ్ళలో అధికార్ల దుర్వ్యవహారానికి నిరసనగా నిరశనవ్రతం చేస్తూన్న 6 గురు ప్రజామండలి సేవకుల ప్రాణాలు కాపాడాలని అఖిలభారత కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి కామ్రేడ్ జోషీ, భారత రాజకీయ పార్టీలకు పార్టీ నాయకులకు ఈవిధంగా ఒక విజ్ఞాపన ప్రకటించారు.

"తమ్ము రాజకీయ ఖైదీలమాదిరిగా చూడాలని వారు కోరుతున్నారు. సంస్థానం వెలుపలినుండి లాయరును తెచ్చుకొని హైకోర్టుకు అప్పీలు చేసుకొనే అధికారం అడుగుతున్నారు. రాజకీయఖైదీలమాదిరిగా పుస్తకాలు, ఇంటర్వ్యూలు ఇవ్వాలన్నారు. ఈ సామాన్య కోరికలను నిరాకరించి అధికార్లు ఖైదీలను ఇబ్బందులపాల్జేస్తున్నారు. సంస్థానపు జైళ్ళ స్థితిగతులను గురించి వెంటనే విచారణ జరిపించాలి."

కాంగ్రెసు డిటెన్యూ విడుదల

మద్రాస్, ఫిబ్రవరి 21

మాయవరం రైతునాయకుడు, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ సభ్యులు నైన జి. నారాయణస్వామి నాయుడుగారిని నేడు మద్రాసు పెనిటెన్షియరీ నుండి విడుదలచేశారు.

జనవరి 23 న ప్రజారక్షణ ఆర్డినెన్సు క్రింద అరెస్టుచేసి, డిటైన్ చేశారు. మాయావరంలో రైతుల తరపున పని చేయడమే ఈయనచేసిన అపరాధం.

ఉత్తమ నాటక ప్రదర్శనము!!

28—2—47 రాత్రి 10 గంటలకు శుక్రవారం

గుడివాడ శ్రీనివాస సినిమా హాలులో

ఆంధ్ర ప్రజా నాట్యమండలి, రాష్ట్ర దళం వారిచే

పరివర్తన | రచన: ఆచార్య ఆత్రేయ

నటబృందం: ఆత్రేయ, నాయర్, కోగంటి, మిక్కిలినేని, మాచినేని, శ్రీమతి పద్మావతి, చి॥ హనుమంతరావు.

రేట్లు పన్నుతో: రు. 3–12–0; 2–12–0; 1–9–0; 0–10–0.

వెంపటి, ఆఫీసు సెక్రటరీ.

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram Bezwada.

END OF ISSUE